3/-

Catechism of Bible
History Romanlal

Bangalore

ವೇದ ಮಾರ್ಪಡಿಸುವಿಕೆಯ
ಖಂಡನೆ ಯೆಂಬ ಸತ್ಯ ಕಿರು ಸಹಿಯ
ಸೂಕ್ಷ್ಮವಾದ ವ್ಯಾಖ್ಯಾನವು॥



[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

వేద మార్పడిసువికెయ ఖండనె యెంబ సత్య కిరు సభెయ సూక్ష్మ వాద వ్యాఖ్యానవు॥

మొదలనే అధ్యాయవు

కథోలిక సభెయాదద్దు సత్య కిరు సభె యెందు నిశ్చైసి ప్రోటేస్టాంటు మార్గస్తరంను ఖండ్రిసువదు॥

ప్రశ్నె మనుష్యరు పరగతియాద మోక్షానందవంను హొందువదక్కాగి మాడబేకాదద్దేను

ఉత్తర సత్యవేదవంను విశ్వాసిసి అనుసరిన బేకు।

ప్ర సత్యవేదవంను బోధిసి స్థాపిసిదవర్యారు

ఉ అవతరిసిద సర్వేశ్వరనాద జేసుక్రీస్తు స్వామి తావే బోధిసి స్థాపిసిదరు।

ప్ర అవరు బోధిసిద దివ్య వేదవన్ను యార
ముఖాంతరదింద కేళి యథార్థవాగి తిళిదు
కొళ్ళబహుదు

ఉ కర్తరు సత్యద స్తంభవూ (౧) అస్తివారవూ ఆగి
స్థాపిసి తావు బోధిసిద సత్యగళిగె సాక్షి
యాగి ఏర్పడిసిద తిరు సభెయ ముఖాంతర
దింద అవర దివ్య వేదవన్ను నిశ్చయదొడనె
కేళి తిళిదుకొళ్ళ బహుదే హొరతు మత్తొం
దల్లవు।

ప్ర యేసు నాథరు ఎష్టు తిరు సభెగళన్ను స్థాపి
సిదరు

ఉ ఒందే తిరు సభెయన్ను స్థాపిసిదరు।

ప్ర కర్తరు ఒందే తిరు సభెయన్ను స్థాపిసిరు
వల్లి అదన్ను విభాయిసి అనేక విధ మార్గ
గళు హ్యాగె మొళెతవు

ఉ కళ్ళ బోధకరింద ఆ నానావిధ మార్గగ

---

(౧) తిమోతి ౩ నే అధ్యాయ ౧౫ నే వచన॥

ఉంటాగివే।

౯ ఈ ప్రకారవాగి జేసునాథర వేదవను
మార్పడిసువదక్కె అప్పణెయుంటో।

౧౦ ఎందిగాదరూ యిల్లవు కళ్ళ బోధకరు కురియ
వేషవ హాకికొండు బరువరెందు జేసునా
థరు కెళియమాడి అవర కపటోపాయగళల్లి
సిక్కదహాగె యెచ్చరికెయాగిర (౧) కట్టళె
యిట్టరు। యావనాదరొబ్బను వొందు హొస
సువిశేషవను కండరె (౨) అవను సం
మనస్సాగిద్దాగ్యూ అవనిగె శాప వెంబదాగి
వేదదల్లి బరెంది। నూతన మార్గస్థరొడనె
(౩) సేర బేడికెంబదాగియూ మత్తు అవ
రిగూ అవరను హింబాలిసువంథవరిగూ కఠి
నవాద ఆజ్ఞె (౪) దొరకువదెంబదాగియూ
వేదాగమగళ అనేక స్థళగళల్లి హేళిరుత్తది।

---

(౧) మత్తియు ౭. ౧౫. (౨) గలాతియరు ౧. ౮.
(౩) రోమాపురిగె ౧౬. ౧౭ (౪) ౨ పే. పేత్రు ౨.

ప్ర అబద్ధ మార్గగళన్ను విసర్జిసి సత్య తిరు
సభె యింథాద్దెందు నిశ్చయవాగి తిళియువదక్కె
గురుతేను

ఉ అదక్కె ప్రధానవాద నాల్కు గురుతుగ
ళుంటు అవు యావవెందరె సత్య తిరు సభె
ఏకవాగియూ పరిశుద్ధవాగియూ సాధారణవా
గియూ అపోస్తలరదిశెయింద బందద్దాగియూ
యిర బేకెంబవుగళు యివే । హేగందరె
౧నేదు జేసునాథరు వొందే వొందు తిరు
సభెయన్ను స్థాపిసిదరల్లదె అదు వొబ్బనే వొ
డెయన కైకెళగె (౧) వొందే మందెయాగి
రువదెందు పాలిసిదరు । హాగెయే (౨)
వొబ్బనే కర్తరూ వొందే విశ్వాసవూ
వొందే జ్ఞానస్నానవూ వుంటెంబదాగి వేద
దల్లి బరెదదె ఆద్దరింద సత్య తిరు సభెయు

(౧) అరుళప్పరు.౧౦.౧౬.

(౨) ఎపేశియరు.౪.౫.

ఏకవాగిర బేకాగిదె। ౨నేదు జేసునాథ
రు తంమ తిరు సభెయంను పరిశుద్ధ మాడత
క్కద్దాగి (..) తంమంను ఒప్పిసికొట్ట
రింద వేదదల్లి బరదది ఆద్దరింద తిరు సభె
యు పరిశుద్ధవాగిర బేకాగిదె। ౩నేదు జేసు
నాథరు తావు బోధిసిద్దెల్లా సకల జాతి
జనాంగగళిగూ ఉపదేశిస కట్టళె యిట్టు
(*) యిగో నాను లోకాంత్యద మట్టి
గూ యెల్లాదివసగళల్లియూ నింమ సంగడలే
యిద్దేనెంబదాగి వాగ్దత్తవంను కొట్టరు —
ఆదదరింద సత్య తిరు సభెయు సకల దేశ
గళల్లియూ వ్యాపిసి యెడెబిడదె లోకాంత్యద
మట్టిగూ నిలెగొండు జేసునాథరు బోధిసి
ద్దంనెల్లా వుపదేశిస బేకు। ఈ మేరెగె సత్య
తిరు సభె సదాకాలక్కూ యల్లాదేశక్కూ

(...) ఎఫేశియరు-౫-౨౬.

(*) మత్తేయు.౨౮.౧౯.౨౦.

సకల సత్యగళింద సాధారణవాగిర బేకు।
ఆనేదు జేసునాథరు (▲) తమ అపో-
స్తలర ముఖాంత్రవాగి తిరు సభెయన్ను
స్థాపిసిద్దరింద సత్య తిరుసభెయాదద్దు అపో-
స్తలర బళియింద బందద్దాగిర బేకు।

ప్ర ఏకవాగియూ పరిశుద్ధవాగియూ సాధారణవా-
గియూ అపోస్తలర బళియింద బందద్దాగియూ
ఇరువ తిరు సభెయన్ను విశ్వాసిస బేకెంబు-
వదు ప్రోటెస్తాంటు మాతస్తరు ఒప్పి-
కొళ్ళుత్తారో।

ఉ ఇవుదు విశ్వాసిస బేకాగిద తిరు సభెయన్ను
కురితు ఈ నాల్కు గురుతుగళూ అవర జప-
ద పుస్తకదల్లిరువ విశ్వాసద మంత్రగళల్లి
ఇరుత్తవె।

ప్ర ఈ నాల్కు గురుతుగళింద సత్య తిరు సభె-
యన్ను తిళియువదు హ్యాగె

(▲) మాత్త ౧౬. ౧౮.

ಉ ಈ ನಾಲ್ಕು ಗುರುತುಗಳೂ ಯಾವ ಸಭೆಗೆ ಸರಿ
ಯಾಗಿ ಹೊಂದುತ್ತವೆಯೋ ಅದೇ ಸತ್ಯ ತಿರು
ಸಭೆಯು ಅವುಗಳು ಯಾವ ಸಭೆಗೆ ಹೊಂದದೆ
ಯಿರುತ್ತವೆಯೋ ಅದೇ ಅಪದ್ಧವಾದ ಸಭೆಯೆಂದು
ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು।

ಪ್ರ ಆ ನಾಲ್ಕು ಗುರುತುಗಳನ್ನು ಧರಿಸಿಕೊಂಡಿರುವ
ಸಭೆ ಯಾವದು

ಉ ರೋಮಾನ್ ಕತೋಲಿಕ್ ತಿರುಸಭೆಯಲ್ಲದೆ ಬೇರೆ
ಯಿಲ್ಲವು।

ಪ್ರ ರೋಮಾನ್ ಕತೋಲಿಕ್ ತಿರುಸಭೆಯು ಏಕ
ವಾಗಿರುವದೆಂಬುವದಕ್ಕೆ ದೃಷ್ಟಾಂತವೇನು

ಉ ಈ ತಿರುಸಭೆಯು ಲೋಕವೆಲ್ಲೆಲ್ಲಿಯೂ ವ್ಯಾಪಿಸಿ
ಕೊಂಡಿದ್ದಾಗ್ಯೂ ಒಂದೇ ವಿಶ್ವಾಸವನ್ನು ಕೈ
ಕೊಂಡೂ ಒಂದೇ ವೇದ ಕ್ರಮವನ್ನು ಅನುಸರಿಸಿ
ಪ್ರಧಾನವಾದ ಥೊಬ್ಬ ಒಡೆಯನಿಗೆ ವಿಧೇಯವಾ
ಗಿದ್ದು ಏಕವಾಗಿರುತ್ತದೆಂಬುವದೇ

ಅಧ ೯ಃ ಪಾಪುಸ್ವಾಮಿಯವರನ್ನು ಕುರಿತದ್ದು

ಪ್ರ ಸತ್ಯ ತಿರು ಸಭೆಗೆ ತಲೆಯೂ ಪ್ರಧಾನ ಗುರುವೂ ಆಗಿರುವಂಥವರ್ಯಾರು

ಉ ಜೇಸುನಾಥಸ್ವಾಮಿಯೇ॥

ಪ್ರ ಆದರೆ ಜೇಸುನಾಥಸ್ವಾಮಿ ಮೋಕ್ಷಕ್ಕೆ ಜೆತ್ತೈಸಿ ಹೋಗ ಬೇಕೆಂದು ತಂಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಯಿರುವ ಹಾಗೆ ಯೀ ಲೋಕದಲ್ಲಿ ತಿರುಸಭೆಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾದ ಯಾರಾದರೊಬ್ಬ ಶ್ರೇಷ್ಠರಂನು ನೇಮಿಸಿ ಯಿಟ್ಟರೋ

ಉ ಇರಿಸಿದರೆಂಬುವದು ನಿಜವು॥ ಸರ್ವಜ್ಞತ್ವ ಉಳ್ಳ ಕರ್ತರು ಕಾಣಲ್ಪಡುವ ಶ್ರೇಷ್ಠರಿಲ್ಲದೆ ತಮ ತಿರುಸಭೆಯನ್ನು ಬಿಟ್ಟಿರಲಾರರು। ಯಾಕೆಂದರೆ ತಿರುಸಭೆಯು ಕಾಣಲ್ಪಡುವ ಶ್ರೇಷ್ಠರಿಲ್ಲದೆ ಹೋದರೆ ಐಕ್ಯತ್ವವೂ ಕಟ್ಟುಪಾಡೂ ಯಿಲ್ಲದೆ ಒಡೆಯನಿಲ್ಲದ ಮಂದೆಯ ಪ್ರಕಾರ ಚದರಿ ತಪ್ಪಿಹೋಗು

వఠింబువదక్కె సంశేఁహవిల్లవు॥ శిష్య నకేయ
శ్రేఁష్ఠరిగె అడగద పకికర యేణిన కూడద
విభాగగళూ మార్పడువికెగళూ కప్పుగళూ అద
క్కె దృష్టాంతవాగెవే॥

ప్ర జేఁసునాథర స్థానదల్లి ఈలోఁకదల్లి ఎల్లాకిరు
వళెగూ ప్రధానవొడెయనూ దొడ్డగురువూ
అకి శ్రేఁష్ఠరూ ఆగిరువవరుయారు

ఉ అజ్జఁశిష్ట పాపుస్వామియెంబువవర్శేఁ॥

ప్ర ప్రథమ. పాపుస్వామియాగిద్దంథవరు యారు

ఉ జేఁసునాథర హంనెరడుమంది అప్పోఁస్తేఁకొ
ళగె మొదలాదవరాగిద్ద అర్బ, రాయప్పనవరేఁ॥

ప్ర ఆ శ్రేఁష్ఠ పట్టక్కె అవరన్ను ఏర్పడిసిదవ
రు యారు

ఉ జేఁసునాథరేఁ॥ అదు హ్యాగందరె దివ్యకర్త
రు అవర హెసరంను మార్పడిసి (రాయి అ
థవా కల్లెంబ) హెసరన్ను అవరిగె యిట్టు అ
వరిగె హేఁళిద్దేఁనందరె నీఁను రాయప్పనాగి

ధీ॰ (ఈ రాయియ అర్థః వాగి) ఈ కల్లిన
మేలే నంమ కిరు సభెయంను కట్టువెను (౧)
నరకద ద్వారగళు అదంను జయిసలారవు॥
మోక్షరాజ్యద బీగద కైయ్యగళంను నినగే
కొడువెను భూమియల్లి యావదంను కట్టువి
యో అదు పరలోకదల్లి కట్టల్పడువదాగి
యూ భూమియల్లి యావ కట్టు బిచ్చువియో
అదు పరలోకదల్లి బిచ్చల్పడువదాగియూ ఇ
రువదెందు హేళిసదరు॥ ఈ మేరిగె ఆకన
న్ను కమగె తరువాయ కిరు సభెయ అస్తివా
రవాగియూ ప్రధానాధికార పుళ్ళ శ్రేష్ఠ
రాగియూ యిరువ హాగె నేమకడిసిదరెంబు
వదు నిశ్చయవే॥ ఆ బళిక ఆంతను కురిమరిగళ
న్నూ (*) కురిగళన్నూ మేయిసు తోళద్దరింద
తంను కిరు సభెయాద మందెయా పత్తు అవర

(౧) మత్తయి. ౧౬-౧౮-౧౯.

(*) అరుశప్పరు ౨౧.౧౫,౧౬.

ಅಧಿಕಾರಕ್ಕೊಳಗಾಗ ಮಾಡಿದರು ॥
೭ ಅಂಥ ಅಧಿಕಾರವನ್ನು ನಡಿಸಿದರೆಂದು ವೇದಾಗ
ಮಗಳಲ್ಲಿ ಕಾಣಬರುದೋ
೮ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಕಾಣಬರುದು । ಮೊದಲುಮೊದಲು
ಅಂಥ ಶ್ರೇಷ್ಠತನವನ್ನು ಪ್ರಖ್ಯಾತಿಯಾದ ಮ
ಹಿಮೆ ಪಡಿಸುವಹಾಗೆ ಅದ್ಭುತಾದಿಗಳ ಕಲ್ಪಿಸುವ
ವಲ್ಲಕರ್ತ್ವವನ್ನು ಜೇಸುನಾಥರು ವಿಶೇಷವಾಗಿ
ಕರುಣಿಸಿದರು। ಅದುಹ್ಯಾಗಂದರೆ । ಮೊದಲನೇ
ಅದ್ಭುತವನ್ನುದೇವಾಲಯದ ಬಾಗಲ ಬಳಿಯಲ್ಲಿ ಮಾಡಿ
ದವರು ಯಿವರೇ (೧) ಕಮಗೆ ಸುಳ್ಳಾಡಿದವ
ರಿಗೆ ದೇವರ ಶಾಪದಿಂದ ಪ್ರಾಣನಾಶನ
ಮಾಡಿದವರು ಯಿವರೇ (೨) ಸತ್ತ ವಿಧವೆಯಾದ
ಪುಣ್ಯಸ್ತ್ರೀಯೊಬ್ಬಳಿಗೆ ಜೀವವುದ್ಧಾರ ಮಾಡಿದ
ವರು ಯಿವರೇ (೩) ಇವರ ದೇಹದ ನೆರಳೂ

---

(೧) — ಅಪೋಸ್ತಲರ ಚರಿತ್ರೆ — ೩ನೇ ಅಧಿಕಾರ ೬ನೇ ವಚನ — (೨) ಅಪೋ — ೫ನೇ — ೯ನೇ ವಚನ
(೩) ಅಪೋ — ೯ನೇ — ೪೦ನೇ ವಚನ

ನಹಾ ರೋಗಾದಿಗಳಿಗೆ ಗುಣ ಪಡಿಸುವ ಪಲ್ಲಕಿ ಪುಳ್ಳದ್ದಾದ ಕಾರಣ ಇವರು ಬೀದಿಗಳಲ್ಲಿ ನಡಿಯುವಾಗ ಜನರು ಕಮಕಮ ರೋಗಿಷ್ಟರನು ಬೀದಿಗಳಲ್ಲಿ ಮಡಗಿ ಯಾರ ಮೇಲೆ ಅರ್ಚ್ಯಃ ರಾಯರಪ್ಪನ ನೆರಳು ಸೋಕುವದೋ ಅವರೆಲ್ಲರೂ ಸ್ವಸ್ಥ ಪಡೆಯುತ್ತಿದ್ದರು (೮) ಮತ್ತು ಅಧಿಕಾರದ ಕೃತ್ಯಗಳಾದ್ಯವವಂದರೆ ವೇದಾಗಮಗಳಲ್ಲಿ ದ್ವಾದಶ ಅಪೋಸ್ತಲರ ನಾಮಗಳು ಬಗೆಬಗೆಯಾದ ಪರಿಸಿಯಾಗಿ ಹೇಳಿ ಯಿದ್ದಾಗ್ಯೂ ಯಾವಾಗಲು ಅರ್ಚ್ಯಃರಾಯಪ್ಪನವರ ಹೆಸರು ಮೊದಲೇ ಹಾಕಿ ಬರೆಯುತ್ತಾರೆ। ಅಪೋಸ್ತಲರಲ್ಲಿ ಮೊದಲನೇಯವರು ರಾಯಪ್ಪರೆಂಬ ವಾಕ್ಯ ಬರೆದದೆ ಆದಾಗ್ಯೂ ಪ್ರಾಯದಿಂದಲಾದರೂ ಕರ್ತರ ಬಳಿಗೆ ಬರೋಣದಿಂದಲಾದರೂ ಕರ್ತರ ವಿಶೇಷವಾದ ಪ್ರೀತಿಯಿಂದಲಾದರೂ ಅರ್ಚ್ಯಃರಾಯಪ್ಪನವರು ಮೊದಲನೇಯವರು ಅಲ್ಲ ಅಧಿಕಾರದಿಂದ ಮಾತ್ರ ಮೊದಲನೇಯವ

(೮) ಅಪೋ ೫ನೇ ೧೫ನೇ ವಚನ

ಹಾಗಿದ್ದರು। ಮತ್ತು ಕ್ರಿಸ್ತನಾದ ಜೂದಾಸೆಂಬವನ ಬದಲಾಗಿ ಯಿಂನೊಬ್ಬಂನ ನೇಮಿಸ ಬೇಕೆಂದು ಆಜ್ಞಾಪಿಸಿದವರು ಯಿವರೇ (೫) ಸತ್ಯವೇದವಂನು ಪ್ರಸಂಗಿಸಿದ ಮೊದಲನೇಯವರು ಯಿವರೇ। ಜೂದಜನರೊಳಗೆ ಸಹಸ್ರ ಮಂದಿಗಳಂನು ಸತ್ಯಕ್ಕೆ ತಿರಿಗಿಸಿದ ಮೊದಲನೇಯವರು ಯಿವರೇ (೬) ಅಜ್ಞಾನದಲ್ಲಿ ಯಿದ್ದ ಜನಾಂಗಗಳಿಗೂ ರಕ್ಷಣೆ ಆಧೀಕೆಂದು ಅದ್ಭುತವಾದ ದರ್ಶನದಿಂದ ತಿಳಿದು ಕೊಂಡ ಮೊಗಲನೇಯವರು ಯಿವರೇ। (೭) ತಿರುಸಭೆಗೆ ಅಜ್ಞಾನದ ಜನರಂನು ಶೇರಿಸಿದ ಮೊದಲನೇಯವರು ಯಿವರೇ (೮) ಮೊದಲನೇ ಪತಿತನಾದ ಶಿಮೋನೆಂಬವನಂನು ಶಪಿಸಿ ತಳ್ಳಿಬಿಟ್ಟ ಮೊದಲನೇಯವರು ಯಿವರೇ (೯) ವೇದದ ವಾಕ್ಯದ ಮೇಲೆ ಬಂದ ಅನುಮಾನವಂನು ಪರಿಷ್ಕಾರ ಮಾಡಿದ ಮೊದಲ

---

(೫)—ಅಪೊ— ೧ನೇ ೧೬ನೇವಚನ (೬) —೨ನೇ—೪ನೇ—(೭)—೧೦ನೇ ಅಧಿಕಾರ—(೮)೧೦ನೇ— ೪೮ವಚನ— (೯) ೮ನೇ ೨೦ನೇವಚನ

ಸೇಯುವರು ಯಿವರೇ (೧೦) ಈ ಮುಂಚಾದ ಕ್ರೈ
ಸ್ತ್ಯಗಳಿಂದ ತಿರು ಸಭೆಯಲ್ಲಿ ಅರ್ಚ ರಾಯಪ್ಪನ
ವರುತಮ ಅಧಿಕಾರವಂನು ಸಲ್ಲಿಸಿ ತೋರಿಸಿದರು॥

ಪ್ರ ಆದರೆ ರಾಯಪ್ಪನವರು ಮೃತರಾದ ಬಳಿಕ ಅಂ
ಥ ಶ್ರೇಷ್ಠಾಧಿಕಾರವು ತಿರು ಸಭೆಯಲ್ಲಿ ಅವನ
ರಲ್ಲೋ॥

ಉ ತಿರು ಸಭೆಯು ಒಂದೇ ಮಂದೆ। ಒಂದೇ ರಾ
ಜ್ಯ। ಒಂದೇ ಗುಂಪು। ಏಕವಾಗಿರುವಹಾಗೆ
ಹಂನೆರಡುಮಂದಿ ಅಪೋಸ್ತಲರಿಗೂ ಎಪ್ಪತ್ತು ಮಂ
ದಿ ಬೇರೆ ಶಿಷ್ಯರುಗಳಿಗೂ ಕ್ರೀಸ್ತುಜನ ಕೆಲವು
ಶಿರಗಳಿಗೂ ಶ್ರೇಷ್ಠನೊಬ್ಬನು ಅಗತ್ಯವೆಂದು ಜೇಸು
ನಾಥರು ನಿಶ್ಚೈಸಿ ಯಿರುವಲ್ಲಿ ಯೀ ಕಾಲದಲ್ಲಿ
ಸಕಲ ಶೀಮೆ ರಾಜ್ಯ ದ್ವೀಪಾಂತ್ರಗಳಲ್ಲಿಯೂ
ಬಗೆಬಗೆಯಾದ ಭಾಷಾಂತರಗಳಲ್ಲಿಯೂ ಯಿರುವ
ಸಹಸ್ರ ಮೇತ್ರಾಣಿಗಳಿಗೂ ಲಕ್ಷಾಂತರ ಗುರು
ಗಳಿಗೂ ಕೋಟಾನುಕೋಟಿ ಕ್ರೀಸ್ತುಜನರಿಗೂ

---

(೧೦) ೧೪ನೇ — ೭ನೇ ವಚನ

ಒಬ್ಬ ಶ್ರೇಷ್ಠನು ಬೇಕಿಲ್ಲವೆಂದು ಸಿವರ್ ಯಿನ
ಬರುದೋ? ಹಾಗೆ ವೇದ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಹೇಳಿ ಇ
ರುತ್ತದೋ? ಮುಂಚೆಗಿಂತ ಯಾಗ ಶ್ರೇಷ್ಠನೊಬ್ಬ
ನು ಅವಸರ ಹೆಚ್ಚಾಗಿರುವದೇ ಸಿದ್ಧ॥

ಪ್ರ ರೋಮಾಪುರಿಯ ಮೇತ್ರಾಣಿಯವರನ್ನು ಪಾಪ
ಸ್ವಾಮಿಯಾಗಿ ಆರಿಸಿಕೊಂಡದ್ದಕ್ಕೆ ಮುಖಾಂತರ
ಹೇನು

ಉ ಅರ್ಚ್ ರಾಯಪ್ಪನವರು ರೋಮಾಪುರಿಯಲ್ಲಿ ತ
ಮ್ಮ ಅಧಿಕಾರದ ಶಿಂಹಾಸನವನ್ನು ಸ್ಥಾಪಿಸಿದ್ದರಿಂ
ದಲೂ ಅಲ್ಲಿಯೇ ವೇದಕ್ಕಾಗಿ ಪ್ರಾಣವ ಕೊಟ್ಟು
ಮರಣವ ಹೊಂದಿದ್ದರಿಂದಲೂ ಆವರಿಗೆ ಬದಲಾ
ದ ರೋಮಾಪುರಿಯ ಮೇತ್ರಾಣಿಯವರು ಯೆಲ್ಲಾ
ಕಿರು ಸಭೆಗೂ ತಲೆಯವರಾಗಿಯೂ ಅತಿ ಶ್ರೇಷ್ಠ
ರಾಗಿಯೂ ಪೂರ್ವದಾರಭ್ಯ ಯೆಲ್ಲಾ ಕಾಲಗಳಲ್ಲಿ
ಯೂ ಯೆಲ್ಲಾ ದಿಕ್ಕುಗಳಲ್ಲಿಯೂ ಅಂಗೀಕರಿಸಲ್ಪ
ಟ್ಟರು॥

ಪ್ರ ಜೇಸುನಾಥರ ದಿನ ಮೊದಲ್ಗೊಂಡು ಪಾಪ ಸ್ವಾಮಿ

గళు యావాగ్యూ ఇద్ధారో॰

ఉ పారంపరియాగి యావాగలూ యిద్ధారెంబువ
దు భొంక కూడద సత్యవాగిధే॥ అవర
క్రైకెళగె సకల మేౕత్రాణిగళూ యివర క్రై
కెళగె గురుగళూ యిద్ధారె॥ యీ గురు పట్టద
క్రమవే॰ సదా కాలగల్లియూ కిరు సభెయల్లి
బళికెయాగి అదర మేౕకత్వక్కె అనుబంధక
వాగిరుత్తా బరుత్తదె॥

ప్ర రోౕమాను కథోౕలిక్ కిరు సభెయు పరిశుద్ధ
ఉత్పద్దింబువదక్కె దృష్టాంతవేను

ఉ అదర నిష్కళంకవాద భోౕధనెయు సకల
పుణ్యగళన్ను ఆజ్ఞాపిసి సకల పాపగళన్ను
తొరగిసువదల్లదె అదరల్లి యెల్లా కాలదల్లియూ
లెక్కవిల్లద అర్చిశిష్టరు సకలపుణ్యగళిందలూ
ధర్మగళిందలూ పరిశుద్ధ నడతెయిందలూ
బెలెయుళ్ళ రత్నగళ మేరిగె ప్రకాశిసిదరు॥

ప్ర రోౕమాను కథోౕలిక్ కిరు సభెయు సాధార

ణవాగిరువద్దింబున్నదక్కె దృష్టాంతక్కెవేను।

౧౨నేదు లోకద మేల్లా దిక్కుగళల్లియూ మేల్లా దేశగళల్లియూ వ్యాపిసిరువ వేదవే హొరతు యిష్టు విస్తారవాగి వ్యాపిసికొండిరువ వేధవు మత్తొందిల్లవు॥ ౧౩నేదు సకల కాలగళల్లియూ యిద్దింబువదక్కె సకల చరిత్రియ ప్రబంధగళూ శాస్త్ర పుస్తకగళూ సాక్షియాగవె॥ ౧౪నేదు జేసునాథరు పాలిసిద సత్యగళన్ను హొందు తిబ్బ కడమెయాదరూ యిల్లదె బోధిసికొండు బరుత్తదె॥

ప్ర॥ రోమాను కథోలిక్ తిరుసభెయు అపోస్తలర దిశెయింద బందద్దింబువదక్కె దృష్టాంతవేను।

ఉ॥ అదు జేసునాథర అపోస్తలరింద స్థాపిసల్పట్టద్దల్లదె ఆదిన మొదల్గొండు మిడిబిడద పారంపరియ వరిశెయాగి అదర మేత్రాణియవరూ గురుగళూ గురుపట్టవన్నూ జ్ఞానాధి

వి

కారణవంనూ సత్య విశ్వాసవంనూ అపో-
స్తలర శిశెయింద హొందిద ప్రకారవాగి
కాపాడి అనుసరిసికొండు బరుత్తారే।

ప్ర మేలే హేళల్పట్ట సత్య కిరుసభెయ నాల్కు
గురుతుగళూ ప్రొటెస్టాంటు మార్గక్కె
హొందిరువవో

ఉ పరిష్కారవాగి యిల్లవు॥

ప్ర ప్రొటెస్టాంటు మార్గవు యేకపల్లవెందు
మెప్పిసువదు హ్యాగే

ఉ అవరొళగె మొళకిరువ విరోధవాద మార్గ
గళు యిష్టటెందు లెక్కవిల్ల అవర మతవు యెల్లి
హొక్కిరువదో అల్లియూ నానాబగె విరో
ధ మార్గగళాగి విభాగిసల్పట్టిరుత్తది అవరు
వేదవంను మార్పడిసువదూ వేద వాక్యగ
ళంను తిబ్బిబ్బు మాడువదూ బొబ్బొబ్బరు
బొబ్బొబ్బర బోధనెగళంను వుదాసీన మా
డువదూ అవరిగె తేరద వుద్యోగవాగిరువ

దేహోర్తే అవరు హొందే సతియాగిరు
వదూ యిల్ల అవరిగె హొబ్బనే శ్రేష్ఠనూ
హొందే విశ్వాసవూ అయిక్యవూ యిల్లవు।

ప్ర అవర మార్గవు పరిశుద్ధవాదద్దల్లవెందు సిద్ధ
య పడిసువదు హ్యాగె

ఉ ఆ మార్గగళు లుత్తేర్ కల్వీన్ మొదలాద
వర అహంకార కామ లోభ మొదలాద
దుర్గుణగళింద మోళకు (*) సకల కపా
ర అక్రమగళింద బెళదు అబద్ధగళిగూ పాప
గళిగూ కారణవాగివె। అదక్కె తలెయాదవ
రాగిద్దంథవరు తమ్మ దుర్నడతెయింద హెస
గోండరే హోర్తే అవరొళగె పరిశుద్ధ
సోర్వనాదరూ ఇల్లవు। ఆమార్గగళుంటాద
దినమొదల్గొండు అవుగళొళగె పుణ్యాతిశయగ
ళిందలూ అద్భుతాదిగళిందలూ అర్చిశిష్టనొ
బ్బనాదరూ ప్రకాశిసల్లి। మనుష్యరిగె మత

(*) క్లోబీటీన్ బరెద టీకాకారద చరిత్రెయు

స్వాకేంక్రికే యిల్లవెంబువదూ। పరాక్స్పరన
యింథింథవరన్ను మోక్షానందక్కె ముంచా
రిసికొండు మత్తవరన్ను నరకదాజ్ఞెగళిగె నే
మిసుత్తా యింథ నేమకథింద మోక్షక్కా
దరూ నరకక్కాదరూ అవస్యవాగి హోగుత్తా
రిందూ మత్తు విశ్వాసదింద మాత్ర మోక్ష
వూ అవిశ్వాసదింద మాత్ర నరకవూ బరుత్తవెం
దూ పాపక్కె కేళువెయాద ఈ ముంకాద బోధ
నెగళు ఆమార్గనన్ర పుస్తకగళల్లే దొరుకుత్తవె।

ప్ర ఆమార్గగళు సాధారణవాగిరువదిల్లవెందు
న్ఛియ పడిసువదు హ్యాగె

ఉ. ౧నేదు అవుగళు మెల్లా కాలదల్లియూ యిద్ద
ద్దిల్లవెంబదాగియూ అవుగళు ఉత్తేరింబవనింద
ప్రారంభిసల్పట్టు ముంనూరామూవత్తువరుష
గళు మాత్ర నాయికెంబదాగియూ మెల్లిగూ
తిళియుత్తదె॥ ౨నేదు అవుగళల్లి ప్రొందొం
దు మార్గవు కేవు లేళగళల్లి మాత్ర

స్థాపిసల్పట్టిరువదే హొరతు ఎల్లా లోక
దల్లి వ్యాపిసలిల్లవు॥ ౩ నేదు జేసునాథరు
పాలిసిద సత్యగళల్లి కెలవుగళన్ను మాత్ర
ఒప్పికొండు మిక్కాదవుగళన్ను తళ్ళువదే
హొరతు కర్తరు బోధిసిద్దన్నెల్లా ఇవరు
వుపదేశిసువదిల్లవు॥

ప్ర ప్రొటెస్టాంట్ మార్గవు అపోస్తలరింద
బందద్దల్లవెందు నిశ్చయ పడిసువదు హ్యాగె
ఉ అపోస్తలరు సత్య వేదవన్ను ప్రసంగిసి
తిరుసభెయన్ను ఏర్పడిసిద్దు సావిరద ఎంటు
నూరు వరుషగళిగె మేలాయితు। ప్రొటె
స్టాంట్ మార్గవుంటాద కాలవో అందరె
హుంనూరా మూవత్తెంటు వరుషగళాయితు।
ఆద్దరింద అపోస్తలర కాలక్కూ ఆమార్గ
స్థర ప్రారంభక్కూ సావిరద అయినూరు
వరుషద మేలె వ్యత్యాసవాగిదె ఆదకారణ
అపోస్తలరిగూ యివరిగూ యొందు సంబం

ధవు యిల్లవు।

ప్ర అపోస్తలరు స్థాపిసిద కిరుసభెగె కాపు కొట్ట హెసరేను।

ఉ అదక్కె కతోలికెంబ హెసరంసిట్టద్దల్లదె కాపు కల్పిసిద విశ్వాసద మంత్రదల్లి కతోలికు కిరుసభెయంను విశ్వాసిసుత్తేనెందు హేళలా జ్ఞాపిసిదరు॥

ప్ర అవర దినగళు మొదల్గొండు ఆ హెసగోండ కిరుసభెయు యావాగలు నిలెయాగిరుత్తా బంతో

ఉ హవుదు యావాగలూ నడియుత్తాబంతెంబువదు ఖొంకకూడద సత్యవాగిదె।

ప్ర అపోస్తలర దిన మొదల్గొండు యావ కిరుసభెయు కతోలికెంబ నామవ ధరిసికొళ్ళుత్తా బంతు॥

ఉ అదేః పాపుస్వామియవర రాజముద్రెయ కెళగె అడగి లోకవెల్లెల్లియూ వ్యాపక

వాగిరువ రోమాన్ కిరు సభెయే ఆ హెస
రన్ను యెల్లా కాలగళల్లి ధరిసికొండిరుత్తదె।
ఆ హెసరు రోమాన్ కిరుసభెయవరిగె స్వా
తవే హొరతు మిక్కాద మార్గస్తరిగె సల్ల
దే సల్లదు॥

ప్ర కథోలిక్కెంబ హెసరిగె అర్థవేను

ఉ సకల సత్యగళన్ను బోధిసి సకల కాల
క్కూ సకల దేశగళిగూ సాధారణవాద
ద్దెంబ అర్థవాగిదె॥

ప్ర ప్రొటేస్టాంటెంబ హెసరిగె అర్థవేను

ఉ విరోధవాగి ఛలవన్ను సాధిసువవనెంబర్థ
వాగిదె॥

ప్ర యాతక్కె ఆ హెసరు అవరిగుంటాయితు

ఉ అవరు కథోలిక్ కిరు సభెగె విరోధవాగి
యెదురిసి నింత కారణ అవరిగె ఆ హెసరుంటా
యితు।

ప్ర అవరు ఆ ప్రకార కిరు సభెయన్ను విరో

ధిసి వేదవంను మార్పాడిసువదక్కె హేళిద
నియను యావదు॥

ఉ వొందుసమయదల్లి తిరుసభెయు అజ్ఞానక్వదల్లి
బిత్తెందూ మత్తొందు సమయదల్లి తిరు సభెయు
నాశవాగి హోయితెందూ బేరొందు సమ
యదల్లి తిరు సభెయు నాశనవాగదె సావిరవ
రుషగళిగింత అధికవాగి మరెగొందు రహస్య
వాగిత్తెందూ యీ మొదలాద వొందక్కొందు
హొందద న్యాయగళంను హేళికొండు బరు
త్తారె।

(ప్ర) హాగె కథోలికు తిరు సభెయు యావాగ
లాదరూ నాశనవాగి హోదద్దుంటో।

ఉ ఒందు కాలక్కూ ఇల్లవు సకల అబద్ధ మా
ర్గగళూ (ప్రొ)టెస్తాంటు మార్గగళూ
విశేషవాగి యింథింథా కాలదల్లి యింథిం
థా దేశదల్లి యింథింథవరింద (ప్రా)రంభిస
ల్పట్టు యింథింథా సుళ్ళుబోధనెగళన్ను ఉ

పరీక్షిసికెందూ చరిత్రె పుస్తకగళు మొదలా
ద సాక్షిగళింద నిశ్చయ పడిసబహుదు॥ ఆదరె
కథోలికు తిరు సభెగె ముంచె బేరె సత్య
క్రీస్తు తిరు సభె యిత్తెందు అథవా కథో
లికు తిరు సభెయు ఇంథ కాలదల్లి యింథా
బగెయింద యింథింథవరింద మాడల్పట్టి తప్పి
హోయితెందు ప్రొటెస్తాంటు మార్గస్థరు
నిశ్చయిసలారరు నిశ్చయిసువదక్కె అవరు బరె
ద పుస్తకగళు తంమొళగె ఫ్రొందక్కొండు
హొందదె ఇరువదల్లదె అవరు హేళువంథాద్దు
సుళ్ళెందు స్పష్టవాద దృష్టాంతగళింద తో
రుత్తదె అదు హ్యాగెందరె కథోలికు తిరు సభె
యు బోధిసువదెల్లా వేదాగమగళల్లి బరె
యల్పట్ట దేవవాక్యక్కె పూర్ణవాగి హొం
దికెయాగిరువదల్లదె లోకవెల్లెల్లియూ వ్యాపి
సిరువ కోట్యానుకోటి క్రీస్తువరు మో
క్షేచ్ఛవాగి ఇదంను విశ్వాసిసి అనుసరిసి ఆ

ಪ್ರೋತೆಸ್ತಲರ ದಿನ ಮೊದಲ್ಗೊಂಡು ಕಲಕಲಾಂತರ
ವಾಗಿ ತಮಗೆ ಬಂದ ವೇದ ವಿಶ್ವಾಸವು ಯಿದೇ
ಯೆಂದು ಒಂದೇ ಮಾತಾಗಿ ಸಾಕ್ಷಿಕೊಡುತ್ತಾರೆ
ಇಂಥಾ ಸಾಕ್ಷಿಯಂನು ಯೆಂತ ಕೊಡುವದೋ ಈ
ವಿಶ್ವಾಸಕ್ಕೆ ಜೇಸುನಾಥರೇ ಹೊರತು ಬೇರೆ
ಪ್ರಾರಂಭವು ದೊರಕದು ಅಲ್ಲದೆ ಯೀಗ ಕತೋ
ಲಿಕು ತಿರು ಸಭೆಯು ವಿಶ್ವಾಸಿಸುವದೆಲ್ಲಾ ಪೂರ್ವ
ದಲ್ಲಿಯೂ ಸರಿಸಮಾನವಾಗಿ ವಿಶ್ವಾಸಿಸಲ್ಪಟ್ಟದ್ದಕ್ಕೆ
ಆ ಕಾಲದಲ್ಲಿ ವೇದ ಪಾಠಕರೂ ವೇದ ಶಾಸ್ತ್ರಿ
ಗಳೂ ಬರೆದ ಪುಸ್ತಕಗಳೇ ದೃಷ್ಟಾಂತವಾಗಿವೆ॥
ಮತ್ತು ಪ್ರೊಟೇಸ್ತಾಂಟು ಸಭೆಯವರುಂಟಾದ ದಿನ
ಮೊದಲ್ಗೊಂಡು ಯೀ ಮುನ್ನೂರು ವರುಷದ ಕಾ
ಲದೊಳಗೆ ಯೆಣಿಸಕೂಡದ ಮಾರ್ಗಗಳಾಗಿ ವಿಭಾ
ಗಸ್ತರಾಗಿದ್ಧಾರೆಂದೂ ಕತೋಲಿಕು ತಿರುಸಭೆಯೋ
ಅಂದರೆ ಕಿಂಚತ್ತಾದರೂ ಮಾರ್ಪಡದೆ ಯೇಕೀ
ಭವವಾಗಿ ನೆಲೆ ನಿಂತಿರುವದೆಂದೂ ಯೆಲ್ಲರೂ ಕಂ
ಣಿನಿಂದ ಕಂಡರಿಯಬಹುದೇ। ಇದೆಲ್ಲಾ ಹೀಗಿರಲಿ

క్కాగి ఒందు కల్లుబండెయ మేలిగె కడ
లది నలె నింతిరువ కతోలిక తిరుసభెయు
తప్పిహోయితెందు మరళినహాగె చలనెగొ
ళ్ళువ ఆ మార్గస్తరు హేళ సాహస మాడు
వదు హ్యాగె॥

ప్ర తిరు సభెయు సావిర వరుష కాలవు రహస్య
వాగి కాణ్పడదె యిత్తెందు ప్రొటెస్టాంటు
మార్గస్తరు హేళువంథాద్దు న్యాయవో

ఉ అదు అపహాస్యక్కె తక్కంథా కథెయాగిదె।
అదు హ్యాగందరె ఆ సభెయు యావలోకద
దిక్కినల్లి యావ దేశదల్లి యావ పట్టణదల్లి
యావ మనెయ మూలెయల్లి బచ్చిడల్పట్టిత్తెందూ
తమిగె యెల్లి। హ్యాగె। యావాగ కాణిసితెం
దూ తోరిసలారరు॥ హాగిరువల్లి అంథ సభె
యు యిత్తెంబువదన్ను మూఢరు నంబువరే
హొరతు బుద్ధివంతరాదవరొబ్బరూ ఒప్పి
కొళ్ళువదక్కె ఆస్పదవిల్లవు।

೧೩ ಪ್ರೊಟೇಸ್ತಾಂಟು ಸಮಯದವರು ತಮ್ಮ ಮಾರ್ಗ
ವು ನೂತನವಾಗದ್ದಾಗಿರದೆ ಪೂರ್ವದಾರಭ್ಯದಿಂ
ದ ಬಳಿಕೆಯಾಗಿ ಬರುವದೆಂಬುವದಕ್ಕೆ ಸ್ಥಳವುಂ
ಟೋಃ

೧೪ ಪರಿಷ್ಕಾರವಾಗಿಲ್ಲವು ॥ ಲುಥೇರೆಂಬವನು ನಿಂಮ
ಮಾರ್ಗವನ್ನು ಉಂಟುಮಾಡುವದಕ್ಕಿಂತ ಮುಂ
ಚೆ ನಿಂಮ ಪೂರ್ವೀಕರ್ಯಾರೆಂದು ಪ್ರೊಟೇಸ್ತಾಂಟ
ರಂನು ಕೇಳುವಲ್ಲಿ — ಅಲ್ಬಿಜೊಸಿಸ್ — ವಲ್ಡೊ —
ವಿಕ್ಲಿಫ್ — ಜೋನಸ್ ಎಂಬ ಯೀ ನಾಲ್ಕು ಬಗೆ
ಮಾರ್ಗಸ್ತರನ್ನು ತಂಮ ಪೂರ್ವೀಕರೆಂದು ಹೇಳು
ತ್ತಾರೆ॥ ಆದರೆ ಯೀ ವಾರ್ತೆಯಂನು ನಿದಾನಿಸಿ
ನೋಡುವಲ್ಲಿ ಯೀ ನಾಲ್ಕು ಬಗೆ ಮಾರ್ಗಸ್ತರು
ಮೊದಲಾದವರು ಜೇಸುನಾಥರು ಹುಟ್ಟಿದ ಸಾವಿರ
ವರುಷಗಳ ಮೇಲೆ ಮಾತ್ರ ಉಂಟಾದರೆಂದೂ॥
ಮಿಕ್ಕಾದವರು ಆಬಳಿಕ ಉಂಟಾದವರೇ ಹೊರ್ತು
ಪೂರ್ವದಲ್ಲಿ ಯಿದ್ದಂಥವರಲ್ಲವೆಂದೂ ತಿಳಿಯಬರುತ್ತ
ದೆ। ಆದದರಿಂದ ಆ ನಾಲ್ಕು ಬಗೆ ಮಾರ್ಗಸ್ತರೂ

పూర్వీకరిల్లదవరూవేదకళ్చిబ్బుమాడువవరూ
కిరు సభెగె హొరగాగి కళ్ళల్పట్టవరూ ఆగిద్ద
కల్లది మత్తొందల్ల॥ మత్తు ఆమార్గస్థర బో
ధనెగూ ప్రొటెస్టాంటు మార్గస్థర బోధనె
గూ వొందు హొందికెయాదరూ యిల్లవు॥ ఇ
వల్లది ఉపదేశింబువను ప్రొటెస్టాంటుమార్గ
వన్ను ప్రారంభిసువాగ అవనొబ్బనే తన్న
మార్గదల్లిద్దనెందు అవను బరెద పుస్తకగళల్లి
యూ కడమె ప్రొటెస్టాంటు మార్గస్థరపుస్త
కగళల్లియూ బరెదదె॥ ఆద్దరింద ప్రొటెస్టాంట
రు పూర్వీకరిల్లద నూతన మార్గస్థరెంబువ
దే యథార్థవు॥

ప్ర హాగిరువల్లి జేసునాథర వేదవన్ను మార్పా
డిసి ఆ నూతనవాద మార్గగళన్నుంటు మా
డువదక్కె ఆ ఉపదేశంబవనన్ను కళిహిసిద
వర్యారు

ఉ సర్వేశ్వరను తన్నన్ను కళుహిసిదనెందు

ನಿಶ್ಚಯ ಪಡಿಸುವದಕ್ಕೆ ತಂನಿಂದ ಯಾವಾಗ್ಲೂ
ಕೂಡದೆ ಹೋಯಿತು। ಆ ಉತೇರಿಂಬವನು ತಾನು
ಪಿಶಾಚಿಯೊಡನೆ ಪಳಗಿ ಅದರ ಬೋಧನೆಯಂನು
ಕೇಳಿ ಮೇಕಾಂತ ಪೂಜೆಯಂನು ತಳ್ಳಿದೆನೆಂದು
ಬರೆದನು। ಈ ಮೇರೆಗೆ ಅವನು ಪಿಶಾಚಿಯ ದು
ರ್ಬೋಧನೆಯಂನು ಕೇಳಿ ವೇದವಂನು ಮಾರ್ಪ
ಡಿಸಿರುವದರಿಂದ ಸತ್ಯಕ್ರೀಸ್ತುವರು ಆಮಾರ್ಗ
ಗಳನ್ನು ಅಂಗೀಕರಿಸುವದು ಹ್ಯಾಗೆ——————

ವೇದಾಗಮಗಳನ್ನು ಕುರಿತು॥

ಪ್ರ ಸುವಿಶೇಷ ಮೊದಲಾದ ವೇದಾಗಮಗಳು ಪ್ರೊಟೇಸ್ತಾಂ
ಟು ಮಾರ್ಗಸ್ತರಿಗೆ ಅಸ್ಥಿವಾರವಾಗಿರ ಬಹುದೋ॥

ಉ ಪರಿಷ್ಕಾರವಾಗಿ ಕೂಡದು। ಏನಂದರೆ ಅವರ
ನಾನಾಬಗೆ ಹೊಂಗದ ಮಾರ್ಗಗಳು ಪ್ರೊಂಟೇ
ವೇದ ಬೋಧನೆಯುಳ್ಳ ವೇದಾಗಮಗಳಿಗೆ ವಿರೋ
ಧವಾಗಿರುವದಲ್ಲದೆ ಸುವಿಶೇಷ ಮೊದಲಾದ ವೇ
ದಾಗಮಗಳು ದೇವವಾಕ್ಯವೆಂಬುವದಕ್ಕೆ ಇನ್ನೂ
ಬೇರೊಂದು ಅಸ್ಥಿವಾರವು ಅಗತ್ಯವಾಗಿರಬೇಕು।

ಪ್ರ ಅದು ಹ್ಯಾಗೆ

ಉ ವೇದಾಗಮಗಳಂನು ನಂಬುವದಕ್ಕಿಂತ ಮುಂಚೆ
ಆ ಪುಸ್ತಕಗಳು ಮನುಷ್ಯರಿಗೆ ಹ್ಯಾಗೆ ಬಂದವು
ಸರ್ವೇಶ್ವರನ ಪ್ರೇರೇಪಣೆಯಿಂದ ಬರೆಯ
ಲ್ಪಟ್ಟವೋ ಯಿಲ್ಲವೇ ಮನುಷ್ಯರ ಯಿಚ್ಛೆಯಿಂದ
ಲಾದವೋ ಎಂದು ತಪ್ಪದ ದೃಷ್ಟಾಂತಗಳಿಂದ
ತಿಳಿಯ ಬೇಕು ಪ್ರೊಟೇಸಾಂಟು ಮಾರ್ಗಸ್ಥರು
ಅಪೋಸ್ತಲರ ಕೈಯಿಂದ ವೇದಾಗಮಗಳಂನು
ತಕ್ಕೊಂಡವರಲ್ಲವು ಅವರು ನೂತನವಾಗಿ ವುಂ
ಟಾದ ಮಾರ್ಗಸ್ತರು। ಅಪೋಸ್ತಲರ ಕಾಲಕ್ಕೂ
ಪ್ರೊಟೇಸಾಂಟು ಮಾರ್ಗ ವುಂಟಾದ ಕಾಲಕ್ಕೂ
ಹೆಚ್ಚುಕಡಿಮೆ ಸಾವಿರದ ಅಯಿನೂರು ವರುಷದ
ಕಾಲ ವ್ಯತ್ಯಾಸವಾಗಿತ್ತೆಂದು ಮುಂಚೆ ತೋರಿಸಿ
ದ್ದಾಯಿತು ಆದದರಿಂದ ವೇದಾಗಮಗಳು ದೇವ
ವಾಕ್ಯವೆಂಬುವದಕ್ಕೆ ಅವರ ಸಾಕ್ಷಿಸಲ್ಲದು।
ಕತೋಲಿಕು ತಿರುಸಭೆಯ ಕೈಯಿಂದಲೇ ವೇದಾ
ಗಮಗಳಂನು ಸಂಪಾದಿಸಿಕೊಂಡರೆಂಬುವದು ಬೊಂ

తకూడద సత్యవాగెది। హీగిద్దరె కథోలికు
తిరుసభెయు తప్పిహోగద స్వభావవుళ్ళ సభె
యువుదో అల్లవో ఎందు ప్రొటెస్టాంటు
మార్గస్తరే హేళతక్కద్దాగిదె। తప్పిహో
గద స్వభావవుళ్ళ సభెయాగిద్దరె యావాగలు
అదర కట్టళెయ మేరెగె నడెయలూ బేరె
మార్గవాగి అగలి హోగదిరలూ సాలవుంటు
అవరు విరోధదింద హేళువ మేరెగె ఈ
తిరుసభెయు తప్పిద్దాగిద్దరె అదర సాక్షినంబి
సువిశేష మొదలాద వేదాగమగళన్ను అం
గీకరిసువదు హ్యాగె। కథోలికు తిరుసభెయ
తప్పద స్వభావవే వేదక్కె అస్తివారవాగి
రుత్తదె। ప్రొటెస్టాంటు మార్గస్త్రర విరో
ధద నిమిత్తవాగి కథోలికు తిరుసభెయుతప్ప
యిల్లద్దీదు ఒప్పికొళ్ళదిరువ కారణ సువి
శేష మొదలాద వేదాగమగళు దేవ వాక్య
వెందు నిశ్చయిసలాగు। మత్తు అవుగళు అక్షో

స్తూర దివసదారళ్య యావరిగూ కేడు
యిల్లదె బందవెంబువదక్కె ఇంథింథా ప్రతి
యూ యింథింథా టీకూ దేవ వాక్యక్కె
పరిమెంబువ హాగె అవరిగె నిశ్చయవాద అస్థి
వారవిల్లవు అస్తివారవిల్లదిరువల్లి అవర పుస్త
కవన్ను నంబువదు హ్యాగె

౩ క్రీస్తాంటు మార్గస్తరు దేవ వాక్య
ద నిజవాద అర్థవింథాద్దెందు నిశ్చయిస బ
హుదో॥

౪ అవరింద పరిహార్యవాగి కూడదు॥ హ్యాగంద
రె అవరూ కడమె పరికరూ తంము ఇష్టేయ
మేరెగె దేవ వాక్యవను కూండద నానా
ర్థగళాగి మొగచుక్తారె । అదరింద బరు
వ తర్కగళన్నూ వేద సందేహగళన్నూ తీ
రిసువదక్కె తక్క అధికారవన్నూ తప్పద
స్వభావవన్నూ హొందిదవరు అవరిగిల్లవు॥
ఆద్దరింద ఆ మార్గస్తరు కతోలికు తిరు సభె

యంను బిట్టుబిట్ట దిన మొదల్గొండు అస్తివా
రవూ సిలేయూ యిల్లదె తంమొళగె తావేతే
రద తర్కగళల్లియూ సందేహగళల్లియూ శిక్కి
ఇద్ధారె॥

ప్ర అవరు దేవ వాక్యవంను మొగిబుత్తారెంబు
వదక్కె దృష్టాంతవేను

ఉ అవరు ఫొందక్కొండు కొందద నానా
బగె మార్గగళాగి విభాగిసల్పట్టిరువదే అ
దక్కె బట్టబ్బెలాద దృంష్టాంతవాగిదె॥ వే
దాగమగళల్లి ఫొందే విశ్వాసవూ ఫొందే
జ్ఞానోపదేశవూ ఆజ్ఞాపిసిరువల్లి అవరు దే
వ వాక్యవన్ను అనుసరిసి యిద్దరె నానావిధ
మార్గగళాగి విభాగిసల్పట్టద్దు హ్యాగె

ప్ర అవర మార్గవు తప్పిల్లద సత్యమార్గ
వెందు తావే నంబువదక్కె స్థళవుంటో

ఉ కించత్తాదరూ నంబికెగె యెడె యిల్లవు। యే
నందరె అవరు సత్య కతోలిక తిరు సభె

ಯೆಂಬ ವಿರೋಧಿಸಿ ಅದರ ತಪ್ಪದ ವರವನ್ನು ಖಂಡ್ರಿಸುವಹಾಗೆ ಮನುಷ್ಯರೊಳಗೆ ಬುದ್ಧಿ ತಪ್ಪಿ ಹೋಗದವನು ಒಬ್ಬನೂ ಯಿಲ್ಲವೆಂದು ತಮ್ಮ ಜ್ಞಾನೋಪದೇಶದಲ್ಲಿ ಬೋಧಿಸಿದ್ದಾರೆ॥ ಆದ್ದರಿಂದ ತಾವೇ ತಪ್ಪಿಹೋಗದವರಲ್ಲವೆಂಬುವದಕ್ಕೆ ಸ್ಥಳವಿಲ್ಲ। ಈ ಪ್ರಕಾರವಾಗಿಯೇ ತಂಮ ಬೋಧನೆಯು ಅಪದ್ಧವಲ್ಲವೆಂದೂ ತಂಮ ಮಾರ್ಗವು ಸತ್ಯವೆಂದೂ ನಂಬುವದಕ್ಕೆ ತಮಗೆ ಒಂದು ಅಸ್ತಿವಾರವೂ ಯಿಲ್ಲ। ಹೀಗಿರುವಲ್ಲಿ ತಂಮ ಮಾರ್ಗವಂನು ತಾವು ವಿಶ್ವಾಸಿಸುವದೂ ಕಡಮೆಯಾವರ ವೇದವು ಅಬದ್ಧವೆಂದೂ ನಿಶ್ಚಯಿಸುವದು ಹ್ಯಾಗೆ ತಮಗೆ ವೇದದಲ್ಲಿ ತಪ್ಪುಕೂಡದವರವು ಯಿಲ್ಲದಿರುವಲ್ಲಿ ಬೇರೆ ಕ್ರೀಸ್ತುವರನ್ನು ತಂಮ ವೇದಕ್ಕೆ ಕರೆಯುವದು ಹ್ಯಾಗೆ ತಂಮ ಮಾರ್ಗದ ಮೇಲೆ ಸಂದೇಹಪಡಬೇಕಾಗಿರುವದರಿಂದ ಅವರಿಗೆ ಸ್ಥಾಯಿಯಾದ ಅಸ್ತಿವಾರವು ದೊರಕುವ ಮಟ್ಟಿಗೂ ವುಪದೇಶಿಸ ಪ್ರಯತ್ನಿಸದೆ ಸತ್ಯ

పన్ను హుడుకువవరాగలి హీగె కథోలిక
తిరుసభెయన్ను విరోధిసి తావు బరెద వచ
నవే తమ్మను యిక్కట్టాగి హిడియువబలె
యాగిదె॥

ప్ర వేదాగమగళు దేవ వాక్యవెందూ అవుగళ
నిజవాద అర్థ యింథాద్దెందూ యీ మొద
లాద వేద సత్యగళన్నూ కథోలిక తిరు
సభెయింద నిశ్చయవాగి తిళియ బహుదో॥

ఉ హవుదెంబువదక్కె సందేహవిల్లవు। హ్యాగెం
దరె కథోలిక తిరుసభెయు జేసునాథరింద
లూ అవర అపోస్తలరిందలూ స్థాపిసల్పట్టు।
అవర తిరు బాయియింద దేవ వాక్యగళం
నూ అవుగళ నిశ్చయార్థవన్నూ కలితుకొం
డద్దల్లదె। అపోస్తలర కైయింద వేదాగమ
గళను తెక్కొండు అవుగళు నిజవాద దే
వ వాక్యవెందు అవర సాక్షియిందలూ అవ
రు మాడిద అద్భుతగళిందలూ పరిశుద్ధాత్మవాద

స్పిరితుసాంక్తువిన విశేష ప్రేరేపణెయింద
లూ నిశ్చయవాగి తిళిదుకొండు। ఆది మొద
లొండు యీవరియంతరక్కూ సత్యవేదవం
ను పారంపరియాగి తంన కణ్ణు గుడ్డిన హా
గెయూ తంన స్వంత ప్రాణదహాగెయూ జో॰
పానదొడనెయూ మహా పూజ్యదొడనెయూ కా
పాడి అనుసరిసికొండు బంతు ఆ దిన మొద
ల్గొండు యీదినద మట్టిగూ అజ్ఞానిగళాగలి
పతితరాగలి మాడిద విరోధ కలహగళల్లి
కోట్యానుకోటి విశ్వాసిగళు కథోలికు
తిరు సభెయ వేదాగమగళూ వుపదేశవూ అ
పోస్తలరింద పారంపరియాగి బంద యథార్థ
వాద వేద వాక్యవెంబువదక్కె సాక్షియాగి
తంమ ప్రాణగళంను సంతోషవాగి కొట్టు
సత్య వేదవంను బిడద హాగె మరణవంను
హొందిదరు। అదల్లదె పూర్వదారత్యె ఇదువరె
గూ లెక్కవిల్లద వేదశాస్త్రగళూ వేదపాఠ

కరూ బరెదంథా పుస్తకగళంను నోడిదరె।
కతోలికు తిరుసభెయ వేదాగమగళూ వుపదే
శవూ ఎల్లాకాలగళల్లియూ ఏకీభవవాగిద్దవెం
దు దృష్టాంతవాగికండరియబహుదు॥ మత్తు లో
కవెల్లెల్లియూ వ్యాపిసికొండిరువ ఎణిసకూడద
మేత్రాణిగళూ గురుగళూ శాస్త్రిగళూ కో
ట్యానుకోటి విశ్వాసిగళూ కతోలికు తిరు
వేదవంను దృఢవాగియూ ఒందే ప్రకార
వాగియూ విశ్వాసిసి తావు కైకొండిరువ
వేదాగమగళూ విశ్వాసద బోధనెయూ అపో
స్తలరు మొదల్గొండు పారంపరెయాగి తమగె
తప్పదె బందవెందు ఒందేవాక్యవాగి సా
క్షి కొడుత్తారె। యింథా సాక్షియన్ను అం
గీకరిసదె హోదరె లోకదల్లి నంబతక్క
ద్దేను॥

ప్ర కతోలికు తిరు సభెయు తప్పబహుదో?

ఉ ఒందుకాలక్కూ కూడదు। యాకందరె జేసు

నాంథరు తంమ తిరు సభెయ ముఖ్య ఒడెయరి
గె దృఢవాద వాగ్దత్తవంను కొట్టిద్దేనందరి
సిమగాగి పిగనాదవరంను బేడికొళ్ళుత్తేనె।
( ) అవరు బేరె వుపశమనీకరాద సత్యద
స్పిరితుపాంక్తువాదవరంను సింమొడనె మిం
టెందిగూ వాసవాగిరువహాగె కళుహిసువరెం
దూ స్పిరితుసాంక్తువాదవరు బంద బళిక ( )
నిమగె సకల సత్యగళంను వుపదేశిసువరెం
దూ హాలిసిదరు। మత్తు దివ్య కత్తరు తమ
అప్పోస్తలరన్ను లోకవెల్లెల్లియూ ప్ర సంగిస
కళుహిసువాగ ( ) ఇగో నాను లో
కాంత్యసమట్టిగూ యెల్లా దివసగళల్లియూ నిం
మొడనె యిరువెనెందు హాలిసిదరు॥ ఈమేరె
గె తప్పద సత్యవుళ్ళస్పిరితుసాంక్తువాద సర్వే

( ) అరతప్పునవరు—౧౪నే అ ౧౬—౧౭ వ
( ) జోవాను— ౧౬నే అ ౧౩ వ
( ) మత్తాయు— ౨౮నే అ ౨౦

శ్వరనూ నంమ దివ్య కర్తరాద జేసునాథ
రూ ఎందెందిగూ తిరు సభెగె బిట్టగలద సహ
పాసీకరాగిరువల్లి అదు తప్ప బహుదో। తిరు
సభెయు తప్పకూడదనిమిత్త అదు సత్యద స్తంభ
వూ అస్తివారవూ ఆగిరువదెందు వేదగల్లి బ
రెదదె। ఆదదరింద కతోలికు తిరు సభెయు
సత్యవంను తప్పదసభెయాగిరువల్లి అదన్ను బిట్టగ
లి యిరువవరు సత్యక్కూ వేదద సన్మార్గ
క్కూ దూరగాదవరెంబువదే నిశ్చయవు ॥

ప్ర ప్రొటేస్తాంటు మార్గగళల్లి గురు పట్ట
వుంటో ॥

ఉ ఇల్లవెంబువదక్కె అవరే సాక్షి కొడుత్తా
రె॥ అదేనందరె అవర నానాబగెయాద మ
తగళొళగె వొందు మతవాగిరువ ఇంగ్లీష్
సభెయు అదక్కె వ్యాఖ్యానకారరాద కడె
మె మతస్థర గురుగళన్ను అంగీకరిసువదిల్ల॥
ఏనందరె జేసునాథర అపోస్తలర దిన మొ

దల్లోందు మేత్రాణియవరిందలే పట్టవం
ను హొందిదంథా గురుగళు మాత్ర అంగీ
కరిసల్పట్టరే హొర్తు మిక్కాదవరు అంగీ
కరిసల్పడలిల్ల। ఆదరె ఆవ్యశ్యనకారణింథే
శల్పట్ట మతస్తరిగె మేత్రాణియవరిల్లవు ఆద
దరింద గురుపట్టవు అవరిగిరదు। ఇంగ్లీషు
రాజ్యద మతస్థరో అందరె కథోలికు మే
త్రాణియవరింద తమగె గురుపట్టవు బందెం
దు హొగళికొండాగ్యూ అదు నిజవేందొప్పి
సువదక్కె అవరింద కూడదే హోయితు।
ఇదల్లదె నూరు వరుషగళ మట్టిగూ గురుపట్ట
వ కొడువదక్కె తంమ జపద పుస్తకదల్లి
బరెదిరిసి అనుసరిసిద మంత్రాభిషేకవు అ
దక్కె నిష్ఫలవాగిద్దదరింద అవరొళగె గురు
పట్టవు పూర్ణవాగి నశిసి హోయితెందు దృ
ష్టాంతవాగి తోరిసల్పట్టదె॥

ప్ర స్ప్రిరితుసాంక్తు అవరంను గురుగళాగి మేర్వ

ಡಿಸಿ ಅವರಿಗೆ ದೇವವಾಕ್ಯದ ಸತ್ಯಾರ್ಥವನ್ನು
ತೋರಿ ಕೊಡುತ್ತಾರೆಂದು ನಂಬುವದಕ್ಕೆ ಸ್ಥಳವು
ವುಂಟೋ.

೬ ಪರಿಷ್ಕಾರವಾಗಿಲ್ಲವು. ಯಾಕಂದರೆ ಸ್ಪಿರಿತುಸಾಂ
ಕ್ತುವಾದವರು ತಪ್ಪದಸತ್ಯವುಳ್ಳವರಾಗಿರುವದರಿಂದ
ಲೂ ಸತ್ಯವಂನು ಮಾರ್ಪಡಿಸದೆ ಏಕ ಮುಖವೂ
ಏಕಮಾರ್ಗವೂ ಆಗಿರುವದರಿಂದಲೂ ತಂಮೊಳಗೆ
ಹೊಂದದೆಯೂ ಪರಿಬೇಳದೆಯೂ ಇರುವ ವುಪ
ದೇಶಗಳನ್ನು ತೋರಿ ತೇರದ ವಿರೋಧವುಳ್ಳ
ಮಾರ್ಗಾಂತರವನ್ನು ಸ್ಪಿರಿತುಸಾಂಕ್ತುವು ಕಳಿಹಿಸಲೂ
ಪ್ರೇರೇಪಿಸಲೂ ಗುರುಪಟ್ಟಕ್ಕೆ ಯೇರ್ಪಡಿಸಲಾ
ರರು. ಆದದರಿಂದ ಅಪದ್ಧವುಳ್ಳ ಆತ್ಮಗಳಾಗಿರುವ
ಪಿಶಾಚಿಗಳಿಂದ ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆಂಬುವದು
ತಪ್ಪದ ಸತ್ಯವಾಗಿದೆ ಜೇಸುಕ್ರೀಸ್ತುನಾಥರು ಸ್ಥಾ
ಪಿಸಿದ ಸಭೆಗೆ ಯೇಕವಾಗಿಯೂ ತಪ್ಪದ್ದಾಗಿಯೂ
ಇರುವ ಕತೋಲಿಕ್ ತಿರುಸಭೆಗೆ ಮಾತ್ರ ಸ್ಪಿ
ರಿತುಸಾಂಕ್ತುವಾದವರು ಸಹನಾಸಿಕರಾಗಿಯೂ ವುಪ

ಲೇಶರಾಗಿಯೂ ಯಿದ್ಧಾರೆ।

ಪ್ರ ಕಥೋಲಿಕು ವೇದಕ್ಕೂ ಪ್ರೊಟೆಸ್ತಾಂಟು ಮಾ
ರ್ಗಕ್ಕೂ ಬಹಳ ವ್ಯತ್ಯಾಸವುಂಟೋ

ಉ ಬಹಳ ವ್ಯತ್ಯಾಸ ವುಂಟು। ಅವರು ಕ್ರಮ್ಮೈ
ಕತ್ವವನ್ನೂ ಜೇಸುನಾಥರನ್ನೂ ಅಂಗೀಕರಿಸಿ
ಕೆಲವು ದೇವ ವಾಕ್ಯಗಳನ್ನು ಹೊಗಳಿದ್ದಾಗ್ಯೂ
ದಿವ್ಯಕರ್ತರಾದ ಜೇಸುನಾಥರ ಕಟ್ಟಳೆಗಳನ್ನು
ಮೀರಿ ಸತ್ಯದ ಸ್ತಂಭವೂ ಅಸ್ಥಿವಾರವೂ ಯೆಂದು
ವೇದದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟ ತಿರು ಸಭೆಯನ್ನು ಬಿಟ್ಟು
ಬಿಟ್ಟದರಿಂದ ಅಸ್ಥಿವಾರವಿಲ್ಲದವರಾಗಿದ್ಧಾರೆ। ವೇದ
ವನ್ನು ತಂಮ ಮನಸ್ಸು ಬಂದ ಪ್ರಕಾರ ತಾರು
ಮಾರು ಮಾಡಿದರು। ಜೇಸುನಾಥರು ತಿರು ಸಭೆಗೆ
ಯೇರ್ಪಡಿಸಿದ ಶ್ರೇಷ್ಠರಿಗೆ ವಿಧೇಯರಾಗಿರದೆ
ಹೊಬ್ಬ ಶ್ರೇಷ್ಠರಾದರೂ ನಿಬಂಧನೆಯೂ ಯಿಲ್ಲದೆ
ತಡವ್ಯಾಡುತ್ತಾರೆ। ಮೋಕ್ಷ ಸೇವ ದ್ರವ್ಯ ಅನು
ಮಾನಗಳಲ್ಲಿ ಹೊಂಚಿರದು ವಿನಾಯಿಸಿ ನಿಕ್ಕಾ-
ದವುಗಳನ್ನು ತಳ್ಳಿ ಬಿಟ್ಟರು। ಪೂಜೆಯನ್ನೂ ಗುರು

ಪಟ್ಟಣವಂನೂ ಪಾಪ ವಿಮೋಚನೆ ಕೊಡುವ ಅಧಿಕಾರವಂನೂ ತಪಸ್ಸು ಮೊದಲಾದ ವೇದದ ಮೇಲುಗಳಂನೂ ಕಳಕೊಂಡು ವೇದವಂನು ತಮಗಿಲ್ಲದಹಾಗೆ ಹಾಳು ಮಾಡಿಕೊಂಡರು।

(ಪ್ರ) ಪತಿತರಿಗೆ ಮೋಕ್ಷ ವುಂಟೋ

ಉ ಮನವರಿತು ಪತಿತ ಮಾರ್ಗಗಳಲ್ಲಿ ಸೇರಿ ಯಿರುವಂಥವರಿಗೆ ಮೋಕ್ಷ ವಿಲ್ಲವು। ಯಾಕಂದರೆ ತಿರುಸಭೆಯ ವಾಕ್ಯದ ಮೇರೆಗೆ ಕೇಳದವನು ಅಜ್ಞಾನಿಯ ಹಾಗೆ (೧) ನಿನಗಿರಲಿಯೆಂದು ಕರ್ತರು ಪಾಲಿಸಿದರು। ನೂತನ ಸುವಿಶೇಷವ ತಿರುವವನಿಗೆ (‡) ಶಾಪವೆಂದೂ ನೂತನವಾದ ಮಾರ್ಗವಂನುಂಟುಮಾಡುವವರಿಗೂ ಹಿಂಬಾಲಿಸುವಂಥವರಿಗೂ (✡) ನಿತ್ಯ ಕೇಡೂ ನಾಶನವೂ ವುಂಟೆಂದೂ ದೇವ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳಿರುತ್ತದೆ॥

---

(೧) ಮತ್ತಾಯ—೧೮—೧೭—ವಚನ।

(‡) ಗಲಾತಿಯರು— ೧—೮—

(✡) ೨ನೇ ಪೇತ್ರ— ೨ನೇ ಅಧ್ಯಾಯವು।

ప్ర పళిశరిగె మోక్షనిర్వహింబువదు హ్యాగెకన్వో?

ఉ అదుపుపకారవేకొర్ల హగె అల్లవు అవర
ఆత్మగళు పాతాళదొళగె బీళది కడే శేరు
వహాగె అపథ మార్గగళింద బరువ నరకా
గ్నియంను తిళియపడిసి అవరంను సత్య వే
దక్కె కరిదు రక్షిసువదక్కె ప్రయాస పడు
వదు దయవల్లవో? ప్రొబ్బను మార్గ తప్పి
సర్ప మొదలాద విషజంతుగళు హుళ్ళ హళ్ళదల్లి
బీళ హోగువ సమయదల్లి ఆమార్గ సినగె
కేడూ సావూ ఆగువదెందు హేళి అవనన్ను
ప్రొళ్ళేమార్గక్కె కరియువంథవన్ను అవసిగె
శత్రువనెంధేళ బరుదో?

ఎరడనే అధ్యాయవు॥

కథోలికు తిరు సభెయ బోధనెయూ
వేదాచారగళూ దేవ వాక్యక్కె హొందికె
యాదవుగళెందొప్పిసువదు॥

ప్రశ్నె త్రియేక సర్వేశ్వరనల్లదె బేరె దేవరు
గళుంటో

ఉత్తర ఇల్లవు॥

ప్ర కథోలికు తిరుసభెయు దేవమాతెయన్నూ
కడెమె అర్చిష్టరన్నూ సంమనస్సుగళన్నూ
దేవరుగళెంధేళి ఆరాధిసువదిల్లవో

ఉ ఇల్ల అవరు నంమహాగె సర్వేశ్వరనింద సృ
ష్టిసల్పట్టవరే హొరతు మత్తొందల్లవు। ఆద
దరింద అవరన్నా సర్వేశ్వరనహాగె ఆరా

ಧಿಸದೆ ಅವರಿಗೆ ತಕ್ಕ ವಂದನೆ ಮಾತ್ರ ಸಲ್ಲಿ
ಸುತ್ತೇವೆ॥

ಪ್ರ ಅವರು ದೇವರುಗಳಲ್ಲದಿರುವಲ್ಲಿ ಅವರನ್ನು ವಂದಿ
ಸುವದು ಯಾತಕ್ಕೆ

ಉ ಸರ್ವೇಶ್ವರನು ನಮಗೆ ಹಿರಿಯರಾಗಿರುವಂಥವ
ರಂನು ವಂದಿಸ ಕಟ್ಟಳೆ ಯಿಡಲಿಲ್ಲವೋ

ಪ್ರ ದೇವ ಮಾತೆಯಂನು ವಂದಿಸುವದಕ್ಕೆ ವಿಶೇಷ
ಮುಖಾಂತ್ರ ವೇನು

ಉ ಆಕೆಗೆ ವುಂಟಾದ ದೇವಮಾತೆಯೆಂಬ ಪಟ್ಟವಂನೂ
ಆಕೆಯು ಮಾಡಿದ ವುತ್ತಮ ಪುಣ್ಯಗಳಂನೂ
ಮೋಕ್ಷದಲ್ಲಿ ಹೊಂದಿರುವ ಅಳವಡಿಸ ಬಾರದ
ಮಹಿಮೆಯಂನೂ ನೋಡಿ ಅವಳಂನು ವಂದಿಸುವ
ದಕ್ಕೆ ಸರ್ವ ನ್ಯಾಯವುಂಟು। ಮತ್ತು ಗಬ್ರಿಯೇ
ಲೆಂಬ ಅತಿ ದೇವದೂತನಿಂದಲೂ ಶ್ರಮೋವತಿ
ಘಾದ ಎಲಿಸಬೇತಮ್ಮನವಳಿಂದಲೂ ವಿಶೇಷವಾಗಿ
ಮೂವತ್ತುಮೂರು ವರುಷಪರಿಯಂತ್ರ ಕರ್ತರಿಂದ
ವಂದಿಸಲ್ಪಟ್ಟ ದಿವ್ಯ ತಾಯಿಯಂನು ವಂದಿಸದೆ

హోదరే లోకదల్లి వందిసతక్కద్దేను।

ప్ర సంమనస్సుగళంను వందిసువదక్కె ముఖాం
తరవేను

ఉ అవరు సర్వేశ్వరనిగె ప్రియవాద సేవో
గిగళూ సేవదూతరూ నమగె అనేక వుప
కారగళంను మాడువంథవరూ ఆగిరువదరింద
అవరంను వందిస సాలవుంటాగిదె॥

ప్ర అచార్య శిష్టరంను వందిసువదక్కె ముఖాం
తరవేను।

ఉ అవరు సర్వేశ్వరనిగె వుత్తమ సేవకరూ ప్రి
య స్నేహితరూ యోగ్య కుమారరూ ఆగిద్దు
అవరింద మోక్ష రాజ్యదల్లి మోక్షవాసిగ
ళింబ ఆనందపట్టుక్కొ హేళకూడద మహిమె
గూ మెచ్చిప్పట్టవరాగిరువదరింద అవరన్ను వం
దిసువదక్కె బహళ న్యాయ వుంటు। మత్తు
అవరంను వందిసువదరింద అవరంను హింబా
లిసి అవర పుణ్యగళంను అనుసరిసి అవర

ಹಾಗೆ ಮೋಕ್ಷಭಾಗ್ಯವಂನು ಸಂಪಾದಿಸುವ ವೈಣ ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತೇವೆ॥

ಪ್ರ ಮೋಕ್ಷವಾಸಿಗಳಂನು ವಂದಿಸುವದು ಸರ್ವೇಶ್ವರನಿಗೆ ದ್ರೋಹವೋ।

ಉ ಪರಿಷ್ಕಾರವಾಗಿ ಯಿಲ್ಲವು। ಅರಸಾದವನಿಗೆ ಪ್ರಿಯವುಳ್ಳ ಕಾಯಿಯನ್ನೂ ಮಂತ್ರಿಗಳನ್ನೂ ಸ್ನೇಹಿತರನ್ನೂ ವಂದಿಸುವದರಿಂದ ಅರಸನಿಗೆ ಬಹುಮಾನವೂ ಸಂತೋಷವೂ ಅಲ್ಲವೋ। ಅದೇಮೇರಿಗೆ ಪ್ರಿಯವಾಗಿರುವಂಥಾ ಮೋಕ್ಷವಾಸಿಗಳನ್ನು ವಂದಿಸುವದು ಸರ್ವೇಶ್ವರನಿಗೆ ಮಹಿಮೆಯೂ ಸ್ತೋತ್ರವೂ ಆಗೆದೆ।

ಪ್ರ ಪ್ರೊಟೇಸ್ತಾಂಟು ಮಾರ್ಗಸ್ತರೂ ಸಹ ಮೋಕ್ಷವಾಸಿಗಳಿಗೆ ಯಾವದೊಂದು ವಂದನೆಯಂನಾದರೂ ಸಲ್ಲಿಸುತ್ತಾರೋ

ಉ ಹವುದು। ತಂಮ ಜಪದ ಪುಸ್ತಕದಲ್ಲಿ ದೇವಮಾತೆಗೂ ಅಚರ್ಶಿಷ್ಟರ್ಗೂ ಸಂಮನಸ್ಸರ್ಗೂ ಹಬ್ಬಗಳಂನು ವಿಶೇಷಿಸಿ ಯಿದ್ಧಾರೆ॥ ಅನೇಕ ಸ್ಥಳಗಳ

లి తంమ గుడిగళగె అర్చశిష్టర హెసరుగళ
న్ను ఇట్టిద్దారె। యిదక్కింత దొడ్డ వందనె
యుంటెకో హాగిరువల్లి అర్చశిష్టర వంద
నెగె విరోధవాగి అవరు మాడొణువదేను॥

ప్ర జేసునాథరు నమగె మోకమధ్యస్తరాగిరువ
ల్లి అర్చశిష్టరన్ను బేడికొళ్ళువదుయాకె।

ఉ జేసునాథరు మోక మధ్యస్తరాగిద్దారెందు
స్పష్టవాగి తిళిదు అపోస్తలరే (౧) కడమె
క్రీస్తువరుగళ బేడుదలెయ సహాయవన్ను
తమగాగి కేళికొళ్ళలిల్లవో హాగెయే అ
ర్చశిష్టర బేడుదలెయ సహాయవంను నమ
గాగి కేళికొళ్ళువదు జేసునాథర మధ్య
స్తక్కె విరోధవిల్లవు। లోకదల్లిరువంథా
మనుష్యరు తంమ బేడుదలెగళింద నమగె
సహాయకరాగి ఇరువదక్కింత పరలోకదల్లి
సర్వేశ్వరనిగె అధిక ప్రియవుళ్ళవరాద

---

(౧) రోమానరిగె ౹రూప ౧౫నే ౩౦నే

అర్చిష్టర బేడుదలేయింద అధిక సహాయ
వాగువదరింబువదక్కె నంబేకువిల్లవు॥

ప్ర కర్తోలికు పేసదవరు సర్వేశ్వరనన్ను
అర్చిష్టరన్ను హొందే ప్రకారవాగి బే
డికొళ్ళుత్తారో యిల్లవె బేరెబేరె విధ
వాగి బేడికొళ్ళుత్తారో

ఉ బేరెబేరె విధవాగి బేడికొళ్ళుత్తారె। అదు
హ్యాగెందరె సర్వేశ్వరను యల్లరిగూ కర్త
రాగియూ ఆళువవరాగియూ యిరువదరింద అ
వరన్ను బేడికొళ్ళువాగ నమగె దయమా
డి రక్షిసిరి స్వామీ అన్నుత్తేవె। ఆదరె అ
ర్చిష్టరు సర్వేశ్వరనన్ను నమగాగి బేడి
కొళ్ళువహాగె విజ్ఞాపనె మాడుత్తేవే హొ
రతు మత్తొందల్ల। ఆదదరింద యిదు సర్వే
శ్వరనిగె బహళ యోగ్యవాగియూ దేవనా
జ్ఞక్కె పూర్ణ హొందికెయాగియూ యిదె॥

ప్ర మోక్షవాసిగళు నమ్మ విజ్ఞాపనెగళన్న అరి

యుత్తరో:

ఉ అగళ్కె సంశేహవిల్లవు। లోకక్కె నంమ
నస్సుగళిగూ మనుష్యరిగూ (○) వేడికెయాది
వెందూ మనస్సు తిరిగిద ఒబ్బ పాపాత్మనం
ను కురితు సర్వేశ్వరన సంమనస్సుగళ
ముంది (*) సంతోషవుంటాగువదెందూ వే
దదల్లి బరదది ఆదదరింద నంమ నడతెగళం
నూ విజ్ఞాపనెగళంనూ తిళియుత్తారెంబువదు త
ప్పద సత్యవాగిది। అర్చిశిష్టరు నంమనస్స
ర హాగె యిద్దారెందు (†) జేసునాథరు పా
లిసిదరు॥ ఆద్దరింద అవర తిళువళికెయు నం
మనస్సుగళ తిళువళికెగె సరియాగిరువదు।

స్వరూపగళన్ను కురితు॥

ప్ర సర్వేశ్వరను సకలవాద స్వరూపగళంను

(○) కొరింతియరు ౪—౯

(*) లుకాసు ౧౫—౧౦

(†) లూక ౨౦—౧౬

తళ్ళిబిట్టరో?

ఉ ఇల్లవు॥ దేవరుగళాగి ఆదరూ సుళ్ళు దేవరుగళ ఆరాధనెగాగి ఆదరూ మాడల్పట్ట విగ్రహగళన్ను తళ్ళిబిట్టరే హొరతు తమ్మ వేదక్కె సంమంధవాద స్వరూపగళన్ను తొలగిసిదవరల్లవు। కెరుబీమింధేళల్పట్ట సంమన స్పర స్వరూపగళన్ను (౧) అపరంజియింద మాడతోళి తమ్మ దేవస్థానదల్లి స్థాపిసలాజ్ఞాపిసిదరు॥ ప్రొటెస్టాంటుమార్గస్తరూ సత్య వేద కార్యగళిగూ। లోకద వర్తమానగళిగూ। సంమంధవాద సకలవిధ పటగళన్నూ స్వరూపగళన్నూ మాడి ప్రసిద్ధిమాడిద్దారల్లవో?

ప్ర స్వరూపగళన్ను వందిసువదు వేదక్కె విరోధవో?

ఉ విరోధవల్లవు। వేదక్కె సంమంధవాగిరువ

---

(౧) విమోసి ౨౫—౧౮

శిల్పవు (౨) శాయక్త్రికియొడని నడిస సర్వే-
శ్వరనే ఆజ్ఞాపిసిరు॥ హాగిదే ప్రొటేస్టాం-
టు మార్గస్తరు తమ్మ బైబిల్ యెంబ పుస్త-
కద మేలే సత్య ప్రమాణ మాడి ముద్దిస్సి-
క్కువదిల్లవో। తంమ గుడిగళల్లి టోపి-
యన్ను తెగదు వందనెయొడని యిర ఆజ్ఞాపి-
సువదిల్లవో। గోడిగళిగూ కల్లుగళిగూ అ-
ల్ల సర్వేశ్వరనిగే ఆ వందనెయాను సల్లి-
సుత్తేవెందు అవరు హేళువంథా న్యాయవం-
న్నే నంమ స్వరూపగళంన్ను కురితూ అంగీ-
కరిస బేకాగిదె।

ప్ర కథోలికు వేదదవరు స్వరూపగళన్ను దై-
వవెందు ఆరాధిసువదిల్లవో

ఉ పరిష్కారవాగిల్లవు। ఈరు స్వరూపగళు జేసు-
నాథరిగూ మోక్షవాసిగళిగూ బరీ గురుతా-
గిరువదేహొరతు మత్తొందల్లవు। ఆదకారణ

---

(౨) ౪ మోశె ౪—౧౫—౨౦

ఈ అవుగళన్ను ఆరాధిసువదు యిల్లవు॥

ప్ర హాగిరువల్లి స్వరూపగళ ముంచె క్యైముగియువదు యాకె।

ఉ శిరు స్వరూపగళు జేసునాథరన్ను మోక్షవాసిగళన్ను జ్ఞాపక పడిసువదరింద అవరిగె మాడతక్క వందనెయన్ను అవర స్వరూపగళ ముంచె అవరిగే సల్లిసుత్తేవె ॥ యాకెందరె మెల్లెల్లియూ బళికెయాగిరువ క్రమద మేరిగె ఒందు స్వరూపక్కె బహుమానవంనాదరూ అవమానవంనాదరూ మాడిదరె ఆ స్వరూపవు యారిగె గురుతాగిరువదో అవనిగే మాడిదహాగాయితు।

ప్ర కతోలికు సభెయవరు స్వరూపగళను బేడికొళ్ళువదిల్లవో।

ఉ ఇల్లవే యిల్ల॥ స్వరూపద ముంచె బేడికొండాగ్యూ స్వరూపగళిగె అల్ల! స్వరూపగళింద జ్ఞాపక పడిసల్పట్ట జేసునాథరిగూ మోక్షవా

సిగళిగూ జపవ మాడుత్తేవె। తిరు స్వరూప
గళు జేసుథరు పాడుపట్టద్దు మొదలాద వేద
విశేషగళంను స్పష్టవాగి తిళియపడిసువ పుస్త
కవాగెవె। ఆదదరింద అవుగళంను నోడి జపి
సువదు ఒళ్ళే పద్ధతి।

జ్ఞానస్నానవన్ను కురితు॥

ప్ర జ్ఞానస్నానవంను కురితు వేదదల్లి ఆజ్ఞాపిసి
రువదేను।

ఉ జేసునాథరు తంమ అపోస్తలరంను నోడి
నీవు హోగి సకల జనాంగగళిగూ ఉపదే
శిసి (✝) పిత సుత స్పిరితుసాంత్తువిన నామ
దల్లి అవరిగె జ్ఞానస్నానవంను కొడిరెందు
ఆజ్ఞాపిసిదరు। యిదల్లదె యావనాదరొబ్బను
జలదిందలూ పరిశుద్ధాత్మదిందలూ పునర్జన్మి
సదిద్దరె (✡) సర్వేశ్వరన రాజ్యదల్లి ప్ర

(✝) మత్తై ౨౮ ౧౯

(✡) జొవాణి ౩ ౫

వేశిసలారనెందు జ్ఞాన స్నానవంను కురితు పాలిసిదరు।

ప్ర శౌద్రవాద అశౌృంగ। అథవా। దృఢపడిసువికెయంను కురితు వేదాగమగళల్లి హేళిరువదు యేను॥

ఉ క్రీస్తువరు స్పిరితుసాంక్తువాదవరంను పడెయువ హాగె అప్పోస్తలరు అవరిగాగి బేడికొండు అవర మేలె కైమ క్యేయ్యిగళం నిరిసి (*) అవరిగె స్పిరితుసాంక్తువాదవరన్ను బర మాడిదరెందు వేదదల్లి బరెదదె॥ కతోలిక తిరు సభెయల్లి మేత్రాణియవరు శౌద్రవాద అశౌృంగవంను కొడువ క్రమవు యిదే।

దేవప్రసాదవన్ను కురితు

ప్ర దేవప్రసాదదల్లి జేసునాథస్వామియవరు నిజవాగిద్ధారెంబువదక్కె అత్తినారవేను।

(*) అప్పోస్తలరు ౮ ౧౪

ಉ ಅವರ ತಪ್ಪದ ಸತ್ಯ ವಾಕ್ಯವೂ ಅವರ ಅಪರಿಮಿತವಾದ ತ್ರಾಣೆಯೂ ಮೀರಿಸ ಕೂಡದ ದಯವೂ ನಮಗೆ ದೃಢವಾದ ಅಸ್ತಿವಾರವಾಗಿವೆ।

ಪ್ರ ಅದು ಹ್ಯಾಗೆ।

ಉ ಜೇಸುನಾಥರು ದೇವ ಪ್ರಸಾದವನ್ನು ಉಂಟುಮಾಡುವಾಗ ಅಪ್ಪವನ್ನೂ ರಸವನ್ನೂ ತೆಗದುಕೊಂಡು ಆಶೀರ್ವದಿಸಿ ಯಿದು ನಂನ ಶರೀರವಾಗಿರುವದೆಂದೂ (೧) ಇದು ನಂನ ರಕ್ತವಾಗಿರುವದೆಂದೂ ಪಾಲಿಸಿದರು॥ ಆದದರಿಂದ ದೇವ ಪ್ರಸಾದವು ಅವರ ವಚನದ ಮೇರೆಗೆ ಅವರ ಶರೀರವೂ ರಕ್ತವೂ ಆಗಿರುವದೆಂದು ನಂಬುತ್ತೇವೆ। ದಿವ್ಯಕರ್ತರು ಯಿದು ನಂನ ಶರೀರವಾಗಿರುವದೆಂದು ಹೇಳಿರುವಲ್ಲಿ ಪ್ರೊಟೇಸ್ತಾಂಟು ಮಾರ್ಗಸ್ತರು ಅದು ಅವರ ಶರೀರವಲ್ಲವೆಂದು ಹೇಳುವದು ಹ್ಯಾಗೆ ಅವರ ವಾಕ್ಯವು ಸುಳ್ಳಾಗುವದೋ ಅಲ್ಲವೇ ಅಪ್ಪವಂನೂ ರಸವಂನೂ ತಂಮ ತಿರು ಶರೀರವೂ

---

(೧) ಮತ್ತೆಯು ೨೬ ೨೬ ೨೮

రక్తవూ ఆగమార్జనిసువదక్కె అవరిగె త్రా
ణె సాలదెందు పరిశరు హేళువరో. వొందు
వారె యింద లోకవంనుంటుమాడిద కర్త
రిగె యిదక్కెమాత్ర త్రాణె సాలదో॥

ప్ర ఆదరె అవరు దేవప్రసాదదల్లిరువదు అవ
రిగె అయోగ్యవెందు హేళబహుదో

ఉ కించత్తాదరూ హేళకూడదు। సర్వలోకద
కర్తరు వొందు దనద కొట్టిగెయల్లి చిక్క
శిశువాగి హుట్టువదూ శిలువెయల్లి సకల అవ
మాన పట్టు కఠిణవాద మరణవంను హొందు
వదూ తమగె అయోగ్యవెందు యోచిసిద
రో అదక్కింత దేవసత్ప్రసాదదల్లి అవ
రిగె అయోగ్య హొందాదరూ యిల్లవల్ల మను
ష్యరంను రక్షిసువదూ అవరొడనె అయి
క్యవాగిద్దు తమ్మ మట్టిల్లద దయవన్నూ ఈడి
ల్లద కృపెయంనూ తోరిసువదూ తమగె
యోగ్యవెందు కర్తరు యోచిసిదరేహొ

ఈ౯ అల్పమనుజరిగె అయోగ్యవాగిహోరు
పదన్ను కించ కైూదరూ సడ్డేమాడలిల్లవు॥
ప్ర జేసునాథరు యిదు నంను శరీరవాగిదెయెం
బ వాక్యవంను వుపమానవాగి హేళలిల్లవో
ఉ యిల్లవు। వేదాగమగళల్లి వుపమానవాగి హే
ళల్పట్టవచనగళు వుపమానవెందు స్పష్టవాగి
కండు హిడియ బరుదు। ఆదరె దివ్య కర్త
రు యిదన్ను ఉపమానవిల్లదె స్వార్థ౯వాగి
హేళిదరెంబువదక్కె అనేకదేవవాక్యదవు
దాహరణెగళు మొదలాద న్యాయగళు యిరు
వవేహొరు౯ అవరు వుపమానవాగి హేళి
దరెంబువదక్కె వొందు అస్తివారవాగరూ
యిల్లవు। నాను కొడహోగువంథా అప్పవు
(౧) లోకద జీవక్కాగి నంన మాంస
వాగెదె యెందు పాలిసిదరు। యిదన్ను జూదె
యరు కేళి ఈదినగళల్లియూ పకిశరు శకి౯సు

(౧) జోవాణి ౬ ౫౨, ౫౩ ౫౪·౫౬

వ ప్రకారవాగి యివరు తంమ మాంసవ
న్న నమగె భుజిస కొడువదు హ్యాగెందు
తంమొళగె తావే వాగ్వాద మాడికొండిరు
వల్లి నిజవాగి నిమగె హేళుత్తేనెందు జేసు
నాథరు నిశ్చయిసి మత్తు నంన మాంసవు నిజ
వాద భోజనవూ నంన రక్తవూ నిజవాద
పానవూ ఆగిరువదరింద ఈ మొదలాదదృఢ
వాక్యగళంను పాలిసిదరు ॥ దివ్య కర్త
రు మొదలనే వాక్యవంను వుపమానవాగి
హేళి యిద్దరె అవర తర్కగళంను తళ్ళియి
ట్టు దృఢవాగి మాతాడి యిరువరో॥

ప్ర జేసునాథరు దేవ ప్రసాదవంను కురితు
యిదన్ను నంన స్మరణెగాగి మాడిరింధేళిద్ద
రింద అదు అవర స్మరణెయాగి బరేగురు
తాగిధె యెందు హేళబహుదో

ఉ కూడదు। యాకందరె తావు హేళిద మేరెగె అ
ను తంమ శరీరవాగిధె యెందు విశ్వాసిసి తమ

ಮರಣಾಚ (೩) ಸ್ಮರಣೆಗಾಗಿ ಮಾಡ ಕಟ್ಟಳೆ ಇಟ್ಟರೇ ಹೊರ್ತು ತಂದು ಬರೀ ಗುರುತಿಗಾಗಿ ಬರೀ ರೊಟ್ಟಿಯೂ ಬರೀ ರಸವೂ ಮೆಂಚಿಣಿಸಹೋಳಲ್ಲಿಂವು।

ಪ್ರ ಜೀವನ ಪ್ರಸಾದವನ್ನು ಭಕ್ತಿಯೊಡನೆ ಆರಾಧಿಸಬೇಕಾದದ್ದೋ

ಉ ನಿಜವಾದ ಸರ್ವೇಶ್ವರನಾಗಿರುವ ಜೇಸು ಕ್ರಿಸ್ತನಾಥಸ್ವಾಮಿಯು ಜೀವನ ಪ್ರಸಾದದಲ್ಲಿ ನಿಜವಾಗಿ ಚಿತ್ತೈಸಿಯಿರುವದರಿಂದ ಅದನ್ನು ಭಯಭಕ್ತಿಯೊಡನೆ ಆರಾಧಿಸ ಸಾಲವುಂಟು॥

ಸತ್ಪ್ರಸಾದವನ್ನೊಂದೇಬಗೆಯಲ್ಲಿ ಕೈಕೊಳ್ಳುವದನ್ನು ಕುರಿತು॥

ಪ್ರ ಜೀವಪ್ರಸಾದವನ್ನು ಅಪ್ಪದ ಬಗೆಯಲ್ಲಿ ಮಾತ್ರ ಕೈಕೊಳ್ಳುವದು ಸಾಕೆಂಬುವದಕ್ಕೆ ನ್ಯಾಯವೇನು॥

ಉ ಜೇಸುನಾಥರು ಜೀವಪ್ರಸಾದದಲ್ಲಿ ಜೀವಿತರಾಗಿಯೂ ಜೀವವನ್ನು ಕೊಡುವವರಾಗಿಯೂ ಇರುವದರಿಂದ ಒಂದೊಂದು ಬಗೆಯಲ್ಲಿಯೂ ಅವರ

---

(೩) ೧ನೇ ಕೊರಿಂತಿ ೧೧ ೨೪ ೨೫ ೨೬

ಶರೀರವೂ ರಕ್ತವೂ ಆತ್ಮವೂ ದೇವಸ್ವಭಾವ ವೂ ಸಹಾ ಯಿರುವದೇ ಹೊರತು ಬೇರೆ ಬೇರೆ ಯಾಗಿರ ಕೂಡದು ಆದದರಿಂದ ದೇವ ಪ್ರಸಾ ದವನ್ನು ಹೊಂದೋಬಗೆಯಲ್ಲಿ ತೆಗದು ಕೊಂಡಾಗ್ಯೂ ಹೊಂದು ತೊರಕೆಯಾದರೂ ಯಿಲ್ಲದೆ ಜೇಸುನಾಥ ರ ತಿರು ಶರೀರವಂನೂ ತಿರು ರಕ್ತವಂನೂ ತೆಗ ದು ಕೊಳ್ಳುತ್ತಾರೆಂಬುವದು ಯಥಾರ್ಥ॥

ಪ್ರ ಜೇಸುನಾಥರು ತಂಮ ರಕ್ತವುಳ್ಳ ಪಾತ್ರೆಯಂನು ಕುರಿತು ಯಿದರಲ್ಲಿ ಯೆಲ್ಲರು (೧) ಪಾನವನ್ನುಮಾ ಡಿರೆಂಧೇಳಲಿಲ್ಲವೋ

ಉ ಇದನ್ನು ಅಪೋಸ್ತಲರಿಗೆ ಮಾತ್ರ ವಚನಿಸಿದರು। ಆದದರಿಂದ ಯಿದನ್ನು (*) ನಂನ ಸ್ಮರಣೆಗಾಗಿ ಮಾಡಿರೆಂಬ ವಾಕ್ಯವು ಅಪೋಸ್ತಲರಿಗೂ ಗುರುಗ ಳಿಗೂ ಮಾತ್ರ ಹೇಳಲ್ಪಟ್ಟದ್ದೆಂದೂ ಅವರ ನಿಮಿತ್ತ ಅವರೇ ರಾಭೋಜನವಂನು ನೆರವೇರಿಸುವದ

---

(೧) ಮತ್ತೆ ೨೬ ೨೬ ೨೭

(*) ಲೂಕಾ ೨೨ ೧೯

క్కూ కొడువదక్కూ అధికారవన్ను హొం
దిదవరెందూ ప్రొటేస్టాంటు మాస్తరు
బోధిసిద మేరిగె అదక్కె ముందిన వాక్యవూ
సహ అపోస్తలరిగూ గురుగళిగూ మాత్ర
కొళల్పట్టద్దెందు ఒప్పికొళ్ళ బేకు॥

ప్ర పూజె మాడువ గురుగళు దేవప్రసాద
వన్ను యెరడు బగెయల్లియూ కెగదు కొళ్ళు
వదు యాకె

ఉ పూజెయాదద్దు జేసునాథర మరణవన్ను కో
రమాడువ బలియాగిరువదరింద ఆగలు జేసు
నాథర కిరు శరీరవూ కిరు రక్తవూ బేరె
బేరె యాగిద్దాగ్గి కోరిసువహాగె గురు
వాదవరు దేవప్రసాదవన్ను అప్పద బగె
యల్లి బేరెయాగియూ రసద బగెయల్లి బేరె
యాగియూ బలి యిట్టు కొళ్ళబేకు।
ఆదరె పూజె మాడదె దేవ ప్రసాదవన్ను
కొళ్ళువంథా గురుగళు సహ హొందే

బగెయాగి మాత్ర తక్కొళ్ళువదు బళకె
యాగిదె॥

ప్ర దేవన ప్రసాదవన్ను అప్పద బగెయల్లి త
క్కొళ్ళువదు సాకెందు వేద పుస్తకగళింద
దృష్టాంత పడిస బహుదో?

ఉ ఈవుదు యీ అప్పవన్ను భుజిసువవను (▲)
ఎందెందిగూ జీవిసువనెందు జేసునాథరు
హేళిసిదరు। ఈ వాక్య మొదలాద అనేక
దేవ వాక్యగళల్లియూ అప్పద బగె మాత్ర
హేళి యిరుత్తదె।

పూజెయన్ను కురితు

ప్ర సత్యవేదదల్లి యావదొందు పూజెయిర బే
కాదద్దో?

ఉ అగత్యవాగి బేకు॥ లోకవుంటాద దిన
మొదల్గొండు సత్యవేదవు బలిపూజెయిల్లదె

(▲) జొవాణి ౬ ౫౧ ౫౮

ಯಿರಲಿಲ್ಲವು। ನಮಗೆ (೧) ಬಲಿಪೀಠ ವುಂಟೆಂದು ಅರ್ಚ್ಛಿಷ್ಟ ಪೌಲನೆಂಬ ಅಪೋಸ್ತಲನು ಬರೆದದ್ದರಿಂದ ಸತ್ಯ ಕ್ರೀಸ್ತು ವೇದದಲ್ಲಿ ಬಲಿಯೂ ಪೀಠವೂ ಯಿರಬೇಕೆಂದು ಪ್ರಸಿದ್ಧಿಯಾಗಿದೆ॥

ಪ್ರ ಸತ್ಯ ಕ್ರೀಸ್ತುವೇದದಲ್ಲಿ ದೇವ ಸಕ್ಪ್ರಸಾದದ ಪೂಜೆಯು ನಿಜವಾದ ಬಲಿಯೋ॥

ಉ ನಿಜವಾದ ಬಲಿಯೇ। ವೇದಾಗಮಗಳಲ್ಲಿ ಜೇಸುನಾಥರಂನು ಕುರಿತು ಮೇಲ್ಕಿಸಿದೇಕೆಂಬವರ ಕ್ರಮದ ಮೇರೆಗೆ (೨) ಯೆಂದೆಂದಿಗೂ ಗುರುವಾಗಿದ್ಧಾರೆಂದು ಬರದದೇ ದೇವಸಕ್ಪ್ರಸಾದದ ಪೂಜೆಯು ನಿಜವಾದ ಬಲಿಯಲ್ಲದೆ ಹೋದರೆ ಜೇಸುನಾಥರು ಮೇಲ್ಕಿಸಿದೇಕೆಂಬವರ ಕ್ರಮದಹಾಗೆ ಗುರುವಾಗಿರುವದು ಹ್ಯಾಗೆ ಆದರೆ ದೇವಪ್ರಸಾದದ ಪೂಜೆ ಬಲಿಯಿಂದ ಯೀ ವಾಕ್ಯವು ಸರಿಯಾಗಿ ಈಡೇರುತ್ತದೆ। ಹ್ಯಾಗೆಂದರೆ ಮೇಲ್ಕಿಸಿದೇ

---

(೧) ಹಿಬ್ರ ೧೩ ೧೦

(೨) ೧೦೯ ಅಥವಾ ೧೧೦ನೇ ಸಂಗೀತ ೪ನೇ ವ॥

క్ అప్పవన్నూ రసవన్నూ బలియాగి ఒప్పి
సికొట్ట మేలిగె జేసునాథరు అప్పద గుణ
గళల్లియూ రసద గుణగళల్లియూ తమ్మ శరీ
రవన్నూ రక్తవన్నూ కావే పొందావతిగె
బలి యిట్టదల్లదె మేందిందిగూ తమ్మ తిరు
సభెయ గురుగళ ముఖాంతరదిందలూ ఆ బలి
యన్ను సల్లిసుత్తా బరుత్తారె॥

౭ కత౯రు తమ్మన్ను ఆగాగ్యె బలి యిడువ
హాగె (౧) తమ్మన్ను ఒప్పిసికొట్టదిల్లవెందు
వేదదల్లి హేళిరువాగ జేసునాథరన్ను ఆ
గాగ్యె పూజెయల్లి బలియిడువదుయాకె

౮ ఆ దేవవాక్యద అర్థవేనందరె జేసునా
థరు ఆగాగ్యె పాడుపడలూ ఆగాగ్యె మరణ
హొందలూ (౨) తమ్మన్ను ఒప్పిసికొడ
దె నమ్మన్ను రక్షిసువదక్కె పొందేసారి

---

(౧) హిబ్రియరిగె ౯ — ౧౪

(౨) హిబ్రియరిగె ౯ — ౨౬

తంమంను బలియాగి అర్పిసి తంమ ప్రా
ణవ కొట్టరెంబ అర్థవాగెది ఆదదరింద
పూజెయల్లి జేసునాథరు పునః పాడుపడదెయూ
బలియాగి సల్లిసల్పడదెయూ కావు శిలుబెయ
ల్లి బలియాగి ఫొప్పిసి కొట్ట కిరు శరీరవ
న్నూ చెల్లిద కిరు రక్తవన్నూ తంమ గురుగళ
క్కైయిన్యంద తమ్మ పితనాద దేవరిగె ఒప్పి
సికొట్టు శిలుబెయల్లి వుంటాద బలియన్నూ అ
నుదినవూ పూజెయల్లి సాగిసకొండు బరుత్తా
రే ఓరృ మత్తొందు బగె అల్లవు। ఆదద
రింద శిలుబెయల్లి జేసునాథరు సల్లిసిద బలి
యూ పూజెబలియూ యివెరడూ ఫొందేసరి।

పాపసంకీర్తనవన్ను కురితు॥

ప్ర పాపసంకీర్తనదల్లి గురుగళు పాప విమో
చనెయంను కొడువదు హ్యాగె। సర్వేశ్వర
ను ఫొబ్బరే ఓరృ (౧) పాపగళన్ను మ

(౧) మాకు౯ ౨ ౭

న్నిన తక్కవర్యారెందు వేదదల్లి హేళిరువ
దిల్లవో।

౮ ఆ వచనవు జేసునాథర విరోధిగళ బా
య్యల్లి హుట్టిద వచనవే హొరతు మత్తొం
దల్లవు। అదన్ను ఖండ్రిసువహాగె జేసునా
థరు వొందు మహా దొడ్డ అద్భుతవన్ను మా
డి మనుష్యన కుమారను పాపగళన్ను పాలి
సువ అధికారవుళ్ళవరాగిద్దారెందు సిద్ధయిసి
దరు॥ మత్తు ఆ అధికారవు సర్వేశ్వరనిగె
స్వంతవాగిరువదు నిజవే। ఆదరూ అదన్ను
మనుష్యరిగె తన్న చిత్తదహాగెయే కొడువ
దక్కె అవరిగె అత్యంతరవేను సత్తవరన్ను
యెబ్బిసువంథా క్రాణె (౨) మొదలాగి తమ
గె చిత్తవాదాగ మనుష్యరిగె కొడల్లిల్లవో।

౯ కర్తరు పాప విమోచనెయన్ను మాడువం
థా క్రాణెయన్ను తన్న శిరు సఖియ గురు

(౨) అపోస్తలరు ౯ ౪౦ అదీ ౨౦ ౧౦

గళిగె దయపాలిసిదరెంబువదక్కె వేద ఉదాహరణెగళుంటో॥

౬ ఉంటు। జేసునాథరు తంమ అపోస్తలరంను నోడి యారపాపగళంను మంనిసువిరో (౧) అవుగళు అవరిగె మంనిసల్పట్టిరువవు। యార పాపగళంను మంనిసది యిరువిరో అవుగళు అవరిగె మంనిసల్పడదే యిరువవెందు పాలిసిదరు। జేసునాథరు తంమ తిరు సభెయ గురుగళ వశదల్లి పాప విమోచనె మాడువ త్రాణెయంను దయపాలిసిదరెంబువదక్కె ప్రొటెస్తాంటు మార్గస్తర జపద పుస్తకవే దృష్టాంతవాగిదె। అదు హ్యాగెందరె అవరల్లి పాపసంకీర్తనెయాగిరువ పాపద అరికెయ మాడ శ్రిరె పణె యిరువదల్లదె పాపసంకీర్తనెయావ బళిక గురునాదవరు హేళబేకాదద్దొ బరెదిరువదేనందరె నంమ

(౧) జొవాణి ౨౦ ౨౩

ಕರ್ತರಾಗಿರುವ ಜೇಸು ಕ್ರೀಸ್ತು ನಿಜವಾಗಿ ಗುಣ
ಪಟ್ಟು ವಿಶ್ವಾಸಿಸುವಂಥಾ ಪಾಪಿಷ್ಟರೆಲ್ಲರಿಗೂ ಪಾಪ
ಮಂನಣೆಯಂನು ತಿಳಿಯಮಾಡುವ ಕ್ರಾಣೆಯನ್ನು
ತಂಮ ಸಭೆಗೆ ದಯಪಾಲಿಸಿದ ತಂಮ ಅತ್ಯಂತ
ವಾದ ಕನಿಕರದಿಂದ ನಿನ್ನ ಅಪರಾಧಗಳಂನೆಲ್ಲಾ
ತಾಳುವರು॥ ನನಗೆ ಅವರಿಂದ ಕೊಡಲ್ಪಟ್ಟ ಅಪ
ರ ಅಧಿಕಾರದ ಮುಖಾಂತರ। ಪಿತ ಸುತ ಸ್ಪಿರಿ
ತುಸಾಂಕ್ತುವಿನ ನಾಮದಿಂದ ನಾನು ನಿನ್ನ ಪಾಪ
ಗಳಂನೆಲ್ಲಾ ವಿಮೋಚನೆ ಮಾಡುತ್ತೇನೆಂದು ಬರೆದಿ
ಥೆ। ಯೀ ಮೇರೆಗೆ ಜೇಸುನಾಥರು ದಯಪಾಲಿಸಿ
ದಂಥಾ ಕ್ರಾಣೆಯಿಂದ ಸತ್ಯ ಗುರುಗಳು ಪಾಪ
ಸಂಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಪಾಪ ಮಂನಣೆಯಂನು ಕೊ
ಡುವರೆಂಬುವದಕ್ಕೆ ಸಂದೇಹವಿಲ್ಲವು॥

ಪ್ರ ಪಾಪ ವಿಮೋಚನೆಯಂನು ಪಾಲಿಸುವಂಥ ವರವು
ಅಪ್ಪೋಸ್ತಲರಿಗೆ ಸ್ವಂತವೇ ಹೊರತು ತದನಂತ
ರ ಬಂದ ಗುರುಗಳಿಗೆ ಸಲ್ಲಿಸುವದು ಹ್ಯಾಗೆ

ಉ ಸತ್ಯ ವೇದವಂನು ಬೋಧಿಸುವ ಅಧಿಕಾರವೂ।

జ్ఞానస్నానదల్లి జ్ఞానజన్మవంను పాలిసువ వ
ల్లభవూ। కర్తర భోఃజనవంను మాడిసువ స్వ
తంత్ర్యవూ। పాపగళ విమోఃచనెయంకొడువ అ
ధికారవూ। గురుగళంను నేమిసి స్థాపిసువ అధి
కారవూ యీ ముంతాద వరగళు తిరుసభెగె అ
వసరవాగిరువదరింద లేః। అవుగళంను జేసు
నాథరు అపోఃస్తలరిగె పాలిసిదరు॥ ఆదరె
లోఃకాంత్యద పట్టిగూ నిలెగొళ్ళువ తిరు
సభెయల్లి యింథా అధికారవూ నిలెగొళ్ళ
బేఃకాగిధె॥ హిఃగిద్దు అపోఃస్తలర కాలదల్లి
మేఃలె హేఃళిద దేఃవ వరగళన్ను అపోఃస్తలర
క్రైయ్యింద అల్లవేః అవరు నేఃమిసి స్థాపిసిద
వర క్రైయ్యింద పడెయ బేఃకాగిద్ద ప్రకా
రవేః యీ కాలదల్లియూ పడెయ బేఃకాగిరు
త్తదె। ఆ కాలదల్లి యిద్ద పాపిగళిగె జేఃసునా
థరు అపోఃస్తలర క్రైయ్యింద పాపద విమోః
చనెయంను పాలిసుత్తిద్ద మేఃరిగె యీ కాలద

ల్లియూ పాపిగళిగె పాప విమోచనెయన్ను అ
ప్పోస్తలరిగె బదులాగిరువర క్కైయిందలే
పాలిసికొండు బరుత్తారెంబువదు కుందద
సత్యవేసరి॥

ప్ర ఈ మేరిగె పాప విమోచనె దొరకువదరింద
పాపక్కె ధైర్యవు బరువదెందు హేళ బహుదో

ఉ పరిష్కారవాగి హేళ కూడదు। యాకెంద
రె తాను మాడిద పాపగళిగాగి నిజవాద మ
నస్తాప పట్టు అవుగళన్ను అసంహిసి మొందిం
దిగూ పూర్ణ మనదొడనె అవుగళన్ను బిట్టుబి
ట్టవనిగె మాత్ర పాపసంకీర్తనెయింద పాప
విమోచనెయాగువదే హొరతు కడెమెయవ
రిగె ఇల్లవు।

అవధి అభ్యంగనవన్ను కురితు।

ప్ర అవధి అభ్యంగవన్ను కురితు వేదాగమగళల్లి
బరెదిరువదేను॥

ఉ నింమొళగె యారాదరొబ్బను వ్యాధియాగిద్దరె సభెయ (౧) గురుగళంను కరే కళుహిస్తల్లి యివరు అవన మేలె జప మాడి కర్తార నామదింద అవనంను యెణ్ణెయింద లేపిసలి। విశ్వాసద జపవు రోగిష్టనన్ను రక్షిసువదు। కర్తారు అవనంను యెబ్బిసువరు। అవనల్లి పాపగళిద్దరె అవుగళు అవనిగె మంనిసల్పడువవెందు వేదదల్లి బరెదదె। యిదంన్నే కథోలికరు తిరు సభెయు అనుసరిసికొండు బరుత్తదె।

గురు తత్వవన్ను కురితు॥

ప్ర గురుతత్వవంను కురితు వేదాగమగళల్లి హేళిరువదేను।

ఉ అప్పోస్తలర కైచాచిడువికెయిందలూ జపదిం

---

(౧) యాకోబు ౫ ౧౪ ౧౫

లూ అంథా దేవ వరవు (౨) కొడల్ప
ట్టద్దెందు హేళల్పట్టిదె। అదే యీ దినగ
ళల్లియూ కథోలిక సభెయల్లి గురు ప
ట్టవు కొడల్పడువ క్రమవు॥

జ్ఞాన విచారవన్ను కురితు॥

ప్ర జ్ఞాన విచారవంను కురితు వేదాగమగళల్లి
హేళిరువదేను

ఉ అదు (౩) దొడ్డ దేవ ద్రవ్య అనుమానవెం
దు అథవా దొడ్డ దేవ రహస్యవెందు హేళ
యిదె। యీ మేరిగె మేళు దేవ ద్రవ్య
అనుమానగళను కురితు వేదాగమగళల్లి చే
కాదష్టు వుదాహరణెగళు యిరువదల్లదె వరిత
రు హేళువ మేరిగె మరడు దేవ ద్రవ్య
అనుమానగళుమాత్ర వుంటెంబువదక్కె పెం

---

(౨) అపోస్తలరు ౬—౬—౧౩ తిమోతి ౪—౧౪
౨ తిమోతి ౧—౬

(౩) ఎఫెశ్యరు ౫—౩౧—౩౨ వచన

దు వుదాహరణెయాదరూ యిల్లవు।

సాంగ్యగళంను కురితు॥

ప్ర జీవద్రవ్య అనుమానగళన్ను ఈడేరిసువదరల్లి అనేక సాంగ్యగళన్ను మాడువదక్కె ముఖాంత్రవేను

ఉ అవుగళ అర్థవు కాణల్పడువహాగెయూ బేకాద శక్తి విశ్వాసవు హుట్టువహాగెయూ ఆ సాంగ్యగళు మాడల్పట్టిరుత్తవె।

ప్ర సాంగ్యగళ మాత్రియు వేదాగమగళల్లి దొరకువదుంటో

ఉ హవుదు హళే ఒడంబడికెయల్లియూ నూతనవొడంబడికెయల్లియూ (౧) ఇన్ను అనేక స్థళగళల్లియూ దొరకువదుంటు॥

లకీను శాష్టియ ప్రయోగవంనుకురితు॥

ప్ర లకీను శాషియల్లి మాత్ర పూజె మొదలాద

---

(౧) లూకన ౭—౩౩—౩౪— జొవాణి ౯—౭— ౪౦౧౧—౨నే— జొవాణి౨౨నే వచనవు।

ಆರಾಧನೆಯಂನು ಸಲ್ಲಿಸುವದು ಯಾತಕ್ಕೆ

ಉ ಲಟೀನ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತ್ರ ಪೂಜೆಮುಂತಾದ
ವೇದಾರಾಧನೆಗಳು ನಡೆಯುವದಿಲ್ಲ ಅದು ಹ್ಯಾಗಂ
ದರೆ ಶೀರ್ರ್ಯಾಕು ಕೋಪ್ತ ಅರಮೇನ್ಯಾಕು ಗ್ರೀ
ಕು ಪೂರ್ವಭಾಷೆಗಳಲ್ಲಿಯೂ ನಡೆಯುತ್ತವೆ। ಇದರ
ನಿಮಿತ್ತ ಯಾವದಂದರೆ ಪೂರ್ವಭಾಷೆಗಳಲ್ಲಿಯೇ
ವೇದವು ಬೋಧಿಸಲೂ ಬರೆಯಲೂ ಅಕ್ಷರ ನೇಮ
ಗಳೂ ಸಾಂಖ್ಯಗಳೂ ಮಂತ್ರ ಜಪಗಳೂ ಸ್ಥಾಪಿಸ
ಲೂ ಪಟ್ಟವು। ಯಿಂಥ ಘನವಾದ ಅರ್ಥದಲ್ಲಿ ಕಾ
ಲಗಳೆಯಿಂದಲಾದರೂ ಭಾಷೆ ಭೇದದಿಂದಲಾದರೂ
ಜನರ ಸ್ವೇಚ್ಛೆಯಿಂದಲಾದರೂ ಕಿಂಚಿತ್ತು ವ್ಯತ್ಯಾ
ಸ ಬಾರದಂತೆ ಸತ್ಯ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಏಕ ರೂ
ಪವಿರುವ ಮೇರೆಗೆ ವೇದದ ಭಾಷೆಯಲ್ಲಿಯೂ ಏ
ಕ ಶಬ್ದ ಏಕ ವಾಕ್ಯ ಇರ ಬೇಕಾಗಿರುತ್ತದೆ।
ಆದರೆ ಯೀಚೆಗೆ ನಾನಾಬಗೆ ಜಾತಿ ಜನಾಂಗಗಳ
ಬೆರಕೆಯಿಂದಲುಂಟಾದ ಬಗೆಬಗೆಯಾದ ನೂತನ
ಭಾಷೆಗಳಲ್ಲಿ ವೇದ ಶಾಸ್ತ್ರ ಸಾಂಖ್ಯಗಳಂಥವಲ್ಲಿ

సిదరె అగత్యవాగి వ్యత్యాస మార్పడువికె
గళు సంభవిసువవు॥ హీగిద్ద లోకద పశ్చి
మ శీమే రాజ్యగళల్లి లకీను శాఖెయాద
ద్దు పూర్వాచారర్యసాధారణవాద శాఖెయా
గిద్దకారణ అదే శాఖెయల్లి వేదదశాస్త్ర
సాంఖ్యమంత్ర జపగళన్ను నల్లిసిదరు। యీజిగె
శాఖెగళూ శేదవాగిద్దాగ్యూ లకీనుశాఖెశా
స్త్రిగళల్లి యోగ్యవాగియూ సాధారణవాగి
యూ యిరుత్తవె। యిదర నిమిత్త నావు పూ
ర్వద మేరిగె అంథ శాఖెయల్లి పూజెముం
తాద ఆరాధనెగళన్ను నల్లిసికొండు బరుత్తేవె।
౫ అన్యశాఖెయింద దేవారాధనెయన్ను నడె
స బేడవెందు అర్చశిష్ట జనప్పనవరెంబ
అప్పోస్తలరు బరెయలిల్లవో?
౬ ఇల్లవు ఆకాలదల్లి ద్వైవ కృత్యదింద అద్ధు
తవాగి అన్యశాఖెగళింద మాడాడువంథవరి
ద్దరు। హాగె అన్యశాఖెయ దేవదత్తవన్ను

ಹೊಂದಿದರ್ಥವನು ಹೇಳುವ ಪ್ರಸಂಗವನ್ನು ವ್ಯಾಖ್ಯಾನಮಾಡುವದಕ್ಕೆ ವೊಬ್ಬರೂ ಯಿಲ್ಲದೆ ಹೋದರೆ ಅಂಥವನು ಸಭೆಗೆ ಪ್ರಸಂಗಮಾಡದೆ ತನಗೂ ಸರ್ವೇಶ್ವರನಿಗೂ ಮಾತಾಡುವನಾಗಲೆಂದು (೧)ಅರ್ಚಶಿಷ್ಟ ಚೆಂನಪ್ಪನವರು ಕ್ರಮವಂನು ಯೇರ್ಪಡಿಸಿ ಕಟ್ಟಳೆ ಮಾಡಿದರು ಆದದರಿಂದ ಸಭೆಗೆ ತಿಳಿಯದ ಭಾಷೆಯಿಂದ ಪ್ರಸಂಗವ ಮಾಡಕೂಡದೆಂದು ತಿಳಿದರೇ ಹೊರ್ತು ಸರ್ವೇಶ್ವರನ ಆರಾಧನೆಯನ್ನು ಅನ್ಯಭಾಷೆಯಲ್ಲಿ ನಡೆಸಲ್ಪಡುವದನ್ನು ತೊಲಗಿಸಲಿಲ್ಲವು। ಅನ್ಯಭಾಷೆಗಳಲ್ಲಿ (೨) ಮಾತಾಡುವದಕ್ಕೆ ತಡೆ ಮಾಡದೆ ಯಿರ್ರಿಮೆಂದು ಅವರೇ ಬರೆದಿದ್ದಾರೆ।

ಗುರುಗಳ ವಿವಾಹವ ಕುರಿತು॥

ಪ್ರ ಕತೋಲಿಕು ಗುರುಗಳಿಗೆ ವಿವಾಹದ ವಿಸರ್ಜನೆ ಯಾತಕ್ಕೆ

---

(೧) ಕೊರಿಂತಿಯರು ೧೪ ನೇ ಅಧ್ಯಾಯವು ೨೮ ನೇ ವಚನವು।

౬ అవరు గురు పట్టవన్ను హొందువాగ విర
క్తరాగిరువ వెంబదాగి సర్వేశ్వరనిగె వా
గ్దత్తవ కొట్టద్దరిందలూ అంథా ముంచిన స
త్య వ్రతవన్ను వ్యర్థ మాడువవరు ఆజ్ఞె
(౧) ఇడల్పడువదరింద వేదదల్లి బరెయల్పట్టి
రువదరిందలూ అవరిగె వివాహవాగదు॥

౭ ఒబ్బొబ్బనిగె ఒబ్బొబ్బ హెండతి యిరువ
దాగలెంబువదరింద అచార్శిష్ట చెంనప్పనవ
రు ఎల్లరూ వివాహ మాడికొళ్ళలాజ్ఞాపిసలి
ల్లవో

౮ పరిష్కారవాగిల్లవు। వ్యభిచారవన్ను మాడ
దంతె ఆ వచనదల్లి సంసారియాదవరిగె తక్క
క్రమవ ఆజ్ఞాపిసిదరే హొరతు మత్తొంద
ల్లవు। అవరే విరక్తరాగిద్దదల్లతె నీవెల్లరు
(౨) నంనహాగె యిర యిత్వె సుత్తేనెంబదా

---

(౧) ౧తిమోతి ౫ ౧౧ ౧౨

(౨) ౧కొరింతి ౭ ౨

గియూ వివాహవిల్లదవను కర్తనిగే యావ ప్రకార ప్రియనాగిరువనెందు సర్వేశ్వరనన్ను కురితంథవుగళిగాగి విచారపడువను(౧) వివాహవాదవను తన హెండతిగే యావప్రకార ప్రియనాగిరువనెందూ లౌకికద కార్యగళిగాగి విచార పడుత్తానెందూ తన కంనికెయంను వివాహ మాడికొడువంథవను చంనాగి మాడుత్తానె కొడదె యిరువంథవను అధిక చంనాగి మాడుత్తానెందూ పాలిసిదరు। ఆదదరింద విరక్తత్వవు వివాహక్కింత ఉత్తమవాగిదె॥

పారంపర్యద మేలె।

ప్ర కథోలికు వేదసవరు వేద పుస్తకగళన్నల్లదె పారంపర్య న్యాయగళన్ను అనుసరిసువదు యేను।

ఉ అదక్కె వేద కట్టళెయుంటు। అదేనందరె

(౧) ౧ కొరింథి ౭ ౩౨ ౩౩

ಸಹೋದರರೇ (೧) ನೀವು ನೆಲೆಗೊಂಡು ನಮ್ಮ ವಾರ್ತೆಯಿಂದಲಾದರೂ। ನಿರೂಪದಿಂದಲಾದರೂ। ಕಲಿತುಕೊಂಡ ಪಾರಂಪರಿಯ ನ್ಯಾಯಗಳನ್ನು ಕೈಕೊಳ್ಳುವರಿ ಆಗಲೆಂದು ವೇದದಲ್ಲಿ ಬರೆದದೆ॥

ಉತ್ತರಿಸುವ ಸ್ಥಳವನ್ನು ಕುರಿತು।

ಪ್ರ ಉತ್ತರಿಸುವ ಸ್ಥಳ ವುಂಟಾಗುವದಕ್ಕೆ ವೇದ ಉದಾಹರಣೆಗಳ್ಯಾವವು॥

ಉ ಮನುಷ್ಯರು ಯಾವ ವ್ಯರ್ಥವಾದ ಮಾತುಗಳಂನಾಗಲಿ (೨) ಮಾತಾಡಿ ಯಿದ್ದರೆ ನ್ಯಾಯ ತೀರ್ವಿಕೆಯ ದಿನದಲ್ಲಿ ಅದಂನು ಕುರಿತು ಲೆಕ್ಕವೊಪ್ಪಿಸುವರೆಂದು ಜೇಸುನಾಥರು ಪಾಲಿಸದರು॥ ಯೀ ಮೇರೆಗೆ ವೇದ ತೀರ್ವಿಕೆಯಲ್ಲಿ ವೊಂದು ವ್ಯರ್ಥವಾದ ಮಾತಿಗೂ ಸಹ ತಕ್ಕ ಶಿಕ್ಷೆ ದೊರಕುವದೆಂಬುವದು ನಿಶ್ಚಯವು॥ ಆದರೆ ವ್ಯರ್ಥವಾದ ಮಾತು ಮೊದಲಾದ ಅಲ್ಪ ತಪ್ಪುಗಳ ನಿಮಿತ್ತ ಕರ್ತ

---

(೧) ೨ಥೆಸಲೋನ ೨ ೧೫

(೨) ಮತ್ತೈ ೧೨ ೩೬

రు నరకదల్లి కళ్ళలారరు। ఆదదరింద అంథ తప్పుగళిగె పుత్తరిసువ స్థళ వుంటెంబువదు కుంగద సత్యవాగిధె। జేసునాథరు ఒబ్బొబ్బనిగె అవనవన క్రియగళిగె తక్క హాగె (౧) సంభావనె కొడువరెందూ అశుచియావదాదరూ (౨) మోక్షదల్లి ప్రవేశిసలారరెందూ వేదదల్లి బరెదదె। ఆదదరింద ఘనవాద పాపగళిగె నరకవిరువల్లి అల్ప కోపవూ అల్ప సుళ్ళూ మొదలాద అల్ప తప్పుగళిగె తక్క శిక్షెయు పుత్తరిసువ స్థళదల్లి వుంటెంబువదు తప్పద సత్యవాగెదె। యిదల్లదె హళే వేదదల్లి నడెద మేరిగె జేసునాథర దిన ప్రారంభవాగి సత్యక్రీస్తు సభెయు సత్తవరిగాగి జపగళన్నూ ధర్మగళన్నూ దివ్య పూజెయన్నూ సల్లిసికెందు నూరు సాధ్యశ్యగళిం

---

(౧) మత్తి ౧౬ ౨౭

(౨) అరుళప్పనవర దర్శన ౨౧ ౨౭

ದ ನಿಶ್ಚಯಿಸಲ್ಪಟ್ಟಿದೆ। ಆದರೆ ಅಂಥ ಜಪಗಳು ಉತ್ತರಿಸುವ ಸ್ಥಳದಲ್ಲಿರುವಂಥವರಿಗೆ ಮಾತ್ರ ಹೊದಗುವದೇ ಹೊರ್ತು ನರಕ ವಾಸಿಗಳಿಗೆ ಹೊದಗಲು ಮೋಕ್ಷವಾಸಿಗಳಿಗೆ ಅಗತ್ಯವಾಗಿರಲೂ ಕೂಡದು॥ ಆದದರಿಂದ ಸತ್ಯ ವೇದದಲ್ಲಿ ಯಾವಾಗಲು ಸತ್ತವರಿಗಾಗಿ ಜಪಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿದ ಕ್ರಮದಿಂದಲು ವುತ್ತರಿಸುವಸ್ಥಳ ವುಂಟೆಂಬುವದು ದೃಷ್ಟಾಂತವಾಗಿ ತೋರಲ್ಪಡುತ್ತದೆ॥

ಉಪವಾಸ ಶುದ್ಧ ಭೋಜನಗಳನ್ನು ಕುರಿತು

ಪ್ರ ಉಪವಾಸ ಶುದ್ಧಭೋಜನದ ದಿನಗಳನ್ನು ಕಟ್ಟಳೆಯಿಡುವದೇನು

ಉ ಉಪವಾಸ ತಪಸ್ಸು ಮೊದಲಾದವುಗಳು ಹಳೇವೇದದಲ್ಲಿಯೂ ಹೊಸವೊಡಂಬಡಿಕೆಯಲ್ಲಿಯೂ ನೂರಾವರ್ತಿ ಆಜ್ಞಾಪಿಸಲ್ಪಟ್ಟವೆ। ಪ್ರೊಟೆಸ್ತಾಂಟು ಮಾರ್ಗಸ್ತರು ತಂಮ ಜಪದ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅನೇಕ ಉಪವಾಸ ಶುದ್ಧಭೋಜನ ಮೊದಲಾದ ದಿನಗಳ ಗುರಿಸಿದ್ದರಿಂದ ಕತೋಲಿಕು ತಿರುಸಭೆಯ ಕ್ರಮ

ವು ವುತ್ತಮವೆಂದು ನಿಶ್ಚಯ ಪಡಿಸಿದ್ಧಾರೆ॥

೬ ಬಾಯೊಳಗೆ ಪ್ರವೇಶಿಸುವಂಥಾದ್ದಿಲ್ಲಾ ಮನುಷ್ಯ
ನನ್ನು ಅಶುಚಿ ಪಡಿಸದೆಂದು ವೇದದಲ್ಲಿ ಬರೆಯ
ಲ್ಪಡಲಿಲ್ಲವೋ

೭ ಈ ವೇದವಾಕ್ಯದ ಭಾವವೇನಂದರೆ
ವಸ್ತುಗಳ ತಿಂಬುವಿಕೆಯಲ್ಲ ವೇದಕಲ್ಪನೆಯ ಮೀರು
ವಿಕೇ ಮನುಷ್ಯನನ್ನು ಅಶುಚಿ ಹಾಗ ಮಾಡುವದೆಂ
ಬರ್ಥವಾಗಿದೆ । ಆದ್ದರಿಂದ ಶುದ್ಧಭೋಜನದ
ದಿನದಲ್ಲಿಕಿರು ಸಹೆಯ ಕಟ್ಟಳೆಯನ್ನು ಮೀರುವದೇ
ತಪ್ಪಾಗಿದೆ। ಹಾಗೆಯೇ ಆದಿ ತಂದೆ ತಾಯಿಗಳು
ವೊಂದು ಹಣ್ಣನು ಭಕ್ಷಿಸಿದರಿಂದ ಅಪರಾಧಸ್ತ
ರಾಗಿ ಸಕಲ ಶಿಕ್ಷೆಗಳಿಗೊಳಗಾಗಲಿಲ್ಲವೋ

ಅಂತ್ಯ ಭಾಗವು॥

ಈ ಪ್ರಕಾರವಾಗಿ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ ಪರಿತರ
ತರ್ಕಗಳನ್ನೆಲ್ಲಾ ದೃಢವಾದ ನ್ಯಾಯಗಳಿಂದ ತಪ್ಪುವಂಥಾ

ష్టు సులభవాగిదె। యీాతిక్కె పుస్తకగల్లి తోరిసిద ప్రకార అవర మార్గగళు నూతనవాగియూ నానా విధగళాగియూ దేవవాక్యవన్ను సకల విరోధార్థవాగి తలెకెళగె మాడువదాగియూ యిరువదరింద అవర బోధనెగళన్ను నంబువదక్కె యొందు అస్తినారవాదరూ యిల్లవు। రోమాన్ కథోలికు తిరుసభెయో అందరె జేసునాథరింద స్థాపిసల్పట్టు అవరదిన ప్రారంభవాగి యావాగలు స్థిరవాగియూ యేకవాగియూ లోకవెల్లెల్లియూ వ్యాపకవాగి మార్పడదెయూ తప్పదెయూ దేవవాక్యక్కూ పూర్వశాస్త్రిగళ పుస్తకగళిగూ తలతలాంతరవాగి నడెయుత్తా బంద పారంపరెయ న్యాయగళిగె తక్క ప్రకారవాగి సత్యోపదేశవన్ను బోధిసువదరింద అదన్ను నంబువదక్కె కడను బలవాద అస్తినారవూ వుంటాగిదె యిదే సత్యమార్గవూ యిదే గతిసేరువదాదియూ యిదన్ను తప్పదె అనుసరిసి పరగతియన్ను సంపాదిసువదు యెల్లరిగూ బేకాగిరుత్తదె। ఆదదరింద పరమ

కర్తరు నింమంను రక్షిసి ఆశీర్వదిసువహాగె దివ్య
కర్తరాద జేసునాథర సత్యవేద గ్రంథ కథో
లిక తిరుసభెగొళగాగి విశ్వాసదల్లి తత్తళిసదెయూ
పాపదింద కెడదెయూ జీవశక్తియొడనె పుణ్యమార్గ
దల్లి స్థిరవాగి నడెదు మోక్షద మహానంద భాగ్య
వంనూ పరంజ్యోతియ మహిమెయంనూ హొందువి
రాగలి ॥

ఆమెన్ జేసు ॥

సంపూర్ణవు ॥

ವೇದ ಮಾರ್ಪಡಿಸುವಿಕೆಯ
ಖಂಡನೆ ಯೆಂಬ ಸತ್ಯ ಕಿರು ಸಕೀಯ
ಸೂಕ್ಷ್ಮವಾದ ವ್ಯಾಖ್ಯಾನವು॥

